

ప్రధాని సభకు 1.20 లక్షల మంది!

మే 2న రాజధాని పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన

- కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ఏలూరు జిల్లాల నుంచి రాక
- ప్రధాని మోదీ రోడ్డు షోకు హాజరుకానున్న 30 వేల మంది
- సభ ప్రాంగణంలోని గ్యాలరీలకు తరలిరానున్న మరో 90 వేల మంది

2400 బస్సుల్లో ఏడు రూట్లలో సభ వద్దకు చేరనున్న ప్రజలు

విజయవాడ, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనుల శంకుస్థాపన కార్యక్రమానికి 1.20 లక్షల మంది రానున్నట్లు సమాచారం. గుంటూరు, పల్నాడు, బాపట్ల, ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు జిల్లాల నుంచి వీరు తరలివస్తున్నట్లు తెలిసింది. గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్ జిల్లాల నుంచి 30 వేల మంది చొప్పున, కృష్ణా, బాపట్ల, ఏలూరు జిల్లాల నుంచి 10 వేల మంది చొప్పున వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రధాన సభా ప్రాంగణం 28 ఎకరాల్లో నిర్మిస్తున్నారు. ప్రధాన వేదికలు పోను గ్యాలరీలను 25 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్నారు. సభలో సీటింగ్ 50 వేల వరకు ఏర్పాటు చేస్తున్నారు. వచ్చే వారు, వెళ్లే వారు ఉంటారు కాబట్టి మొత్తంగా 1.20 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నారు. వీరిలో 30 వేల మంది ప్రధాని రోడ్డు షోకు వెళ్తారని మిగతా 6లో..

పెద్ద ఎత్తున బస్ సర్వీసులు

రాజధాని సభకు వచ్చే వారికి ప్రభుత్వం 2,400 బస్సులను ఏర్పాటు చేయనుంది. గుంటూరు నుంచి 600 బస్సులు, ఎన్టీఆర్ జిల్లా నుంచి 600 బస్సులు, పల్నాడు జిల్లా నుంచి 600 బస్సులు, కృష్ణాజిల్లా నుంచి 200 బస్సులు, బాపట్ల జిల్లా నుంచి 200 బస్సులు, ఏలూరు జిల్లా నుంచి 200 బస్సుల్లో ప్రజలు సభా ప్రాంగణానికి తరలిరానున్నారు.

పీఎం రోడ్డు షోకు భారీగా ఏర్పాట్లు

ప్రధాని నరేంద్ర మోదీ దిగే హెలీప్యాడ్ నుంచి సభా ప్రాంగణం వరకు 15 నిమిషాల పాటు జరిగే రోడ్డు షోకు మొత్తం 30 వేల మంది వస్తారని అంచనా వేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా నుంచి 5 వేలు, కృష్ణాజిల్లా నుంచి 10 వేలు, బాపట్ల జిల్లా నుంచి 10 వేలు, ఏలూరు జిల్లా నుంచి 5 వేల మంది తరలివస్తారని ఆయా జిల్లా యంత్రాంగాలు అంచనా వేస్తున్నాయి.


బెజవాడలో.. ఉగ్ర కదలికలు!

కశ్మీర్‌లో పర్యాటకులపై ఉగ్రదాడి నేపథ్యంలో స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా (సిమి) ఉగ్రవాద సంస్థతో సంబంధాలు కలిగిన వారు విజయవాడలో ఉంటున్నట్లు నిఘా వర్గాల సమాచారం మేరకు తెలుస్తోంది. ప్రస్తుతం పది మంది అనుమానితులను నిఘా వర్గాలు గుర్తించినట్టు సమాచారం. వారి కార్యకలాపాలపై నిరంతర నిఘాను కొనసాగిస్తున్నట్టు తెలిసింది.

సిమితో సంబంధాలపై కేంద్ర నిఘా వర్గాల సమాచారంతో పరిశీలన

10 మంది అనుమానితుల గుర్తింపు.. వారి కదలికలపై నిఘా

- విజయవాడలో నలుగురు.. శివారు ప్రాంతాల్లో మరో ఆరుగురు
- ఏసీ మెకానిక్‌లు, మసీదుల దగ్గర భిక్షాటన, బడ్డీకొట్లలో పనులు
- ఒకప్పుడు నక్సల్స్, తర్వాత మావోయిస్టులకు షెల్టర్ జోన్‌గా బెజవాడ



(ఆంధ్రజ్యోతి, విజయవాడ): స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా (సిమి) ఉగ్రవాద సంస్థతో సంబంధాలు కలిగి ఉన్నారన్న అనుమానంతో బెజవాడలో నిఘా వర్గాలు జల్లెడ పట్టి కేంద్ర నిఘా సంస్థలకు నివేదిక ఇవ్వటం సంచలనం సృష్టిస్తోంది. సరిగ్గా రెండు నెలల కిందటే ఢిల్లీలోని నిఘా వర్గాల నుంచి వచ్చిన సమాచారం విజయవాడ పోలీసులను అప్రమత్తం చేసింది. సిమి సంస్థతో సంబంధాలు కలిగిన వారు విజయవాడలో షెల్టర్ ఏర్పాటు చేసుకుని ఉంటున్నారని కేంద్ర నిఘా వర్గాలు సమాచారాన్ని అందించినట్టు తెలిసింది. సిమీ సంస్థతో సంబంధాలు కలిగిన వారుగా అనుమానిస్తున్న వారి కదలికలపై స్థానిక నిఘా వర్గాలు దృష్టి సారించాయి. దాదాపుగా నెల రోజుల పరిశీలన అనంతరం విజయవాడ నగరంలో నలుగురు, నగర శివారు ప్రాంతాలలో మరో ఆరుగురిని అనుమానితులుగా గుర్తించినట్టు తెలుస్తోంది. ఈ పది మందికి సంబంధించిన సమాచారాన్ని విజయవాడ నిఘా వర్గాలు కేంద్ర నిఘా సంస్థలకు అందించాయి. నెల రోజుల కిందటే ఈ సమాచారాన్ని ఇచ్చాయి. ఈ ప్రక్రియ అంతా కూడా అత్యంత రహస్యంగా జరగటం విశేషం. అయితే గుర్తించిన అనుమానితులను సిమీ ఉగ్రవాదులేనని ఇతిమిద్ధంగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతానికి వీరంతా అనుమానితులుగానే ఉన్నారు. వీరి కదలికలపై అయితే నిరంతరాయంగా నిఘా కొనసాగుతోంది.

కొనసాగుతున్న ఇస్లామిక్ ధార్మిక సంస్థల కార్యకలాపాలు

విజయవాడ నగరంలో ఇస్లామిక్ ధార్మిక సంస్థల కార్యకలాపాలు నాటి నుంచి నేటి వరకు కొనసాగుతున్నాయి. అవన్నీ కూడా పూర్తిగా ధార్మిక, సేవా కార్యక్రమాలకే తప్ప ఉగ్రవాద కార్యకలాపాలను ప్రేరేపించినట్టు కానీ, నిర్వహిస్తున్నట్టు కానీ ఏనాడు జరగలేదు. అంజుమన్ ఏ ఇస్లామియా, జమాత్ ఏ ఇస్లామియా వంటి సంస్థలు విజయవాడ నగరంలో సేవా, ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.

అనుమానాస్పద వ్యక్తులపై నిఘా

కేంద్ర నిఘా వర్గాలు ఇచ్చిన సమాచారంతో స్థానిక నిఘా వర్గాల పరిశీలనలో నగరంలోని పంజా సెంటర్, లబ్బీపేట, అశోక్‌నగర్‌లలో అనుమానాస్పద వ్యక్తులు ఉన్నట్టు తెలుస్తోంది. గొల్లపూడిలో కూడా కొందరు అనుమానిత వ్యక్తులు ఉన్నారని సమాచారం. విజయవాడ నగరంలో నలుగురు అనుమానాస్పద వ్యక్తులను గుర్తించారు. మిగిలిన ఆరుగురిలో గొల్లపూడిలో ఇద్దరు, పేరు బయటకు రాని శివారు ప్రాంతాలలో మరో నలుగురు ఉంటున్నారని తెలుస్తోంది. అనుమానితుల గురించిన సమాచారం కూడా ఆసక్తిని కలిగిస్తోంది. ఒక్కొక్కరూ ఒక్కో వృత్తి చేస్తున్నారు. ఒకరిద్దరు మసీదుల దగ్గర భిక్షాటన చేస్తుండగా.. ఇద్దరు ఏసీ మెకానిక్‌లుగా పనిచేస్తున్నారని తెలుస్తోంది. మసీదుల దగ్గర బడ్డీకొట్లలో కూడా ఉంటున్నారని సమాచారం. వీరి కదలికలపై ఇప్పటికీ నిఘా కొనసాగుతూనే ఉంది. స్థానిక నిఘా వర్గాలు ఇప్పటికీ వీరి కదలికలపై నిఘా వేశాయి. విజయవాడ నగరం షెల్టర్ జోన్‌గా ఉందన్నది కేంద్ర నిఘా సంస్థలు అభిప్రాయపడుతున్నట్టు తెలుస్తోంది. అనుమానితులుగా గుర్తించిన పది మందిపైనా గత నెల రోజులుగా నిఘా కొనసాగుతూనే ఉంది.

ఒకప్పుడు మావోయిస్టులకు షెల్టర్ జోన్‌గా..

విజయవాడ నగరం పూర్వం నుంచి నక్సల్స్, ఆ తర్వాత మావోయిస్టులకు షెల్టర్ జోన్‌గా ఉందనేది నిఘా వర్గాల సమాచారం. పూర్వం నుంచి చూస్తే నాటి పాతతరం నాయకుల నుంచి నేటి తరం నాయకుల వరకు కూడా విజయవాడతో రాకపోకలు ఉన్నా కూడా హింసాత్మక ఘటనలు మాత్రం మొదటి నుంచి ఇక్కడ జరగలేదు. విజయవాడతో పాటు ఉమ్మడి కృష్ణాజిల్లాలో ఒకప్పటి పీపుల్స్ వార్ గ్రూప్ నేత కొండపల్లి సీతారామయ్య కదలికలు ఉన్నాయి. ఆయనకు ప్రతి గ్రామంలోనూ సానుభూతిపరులు ఉండేవారు. అనేక గ్రామాలలో ఆయన పర్యటించారు. విజయవాడ నగరంలో చెప్పుకోదగ్గ సంఘటనలు చూస్తే 2006లో నక్సల్స్‌కు అత్యాధునిక రాకెట్ లాంచర్స్ వంటి ఆయుధాలు సమకూర్చుకునే శక్తి వచ్చిందన్నది వెలుగు చూసింది. విజయవాడకు ఓ ప్రైవేటు ట్రాన్స్‌పోర్ట్ వెహికల్‌లో పెద్ద ఎత్తున రాకెట్ లాంచర్ల విడిభాగాలు వచ్చాయి. విడి భాగాలు రవాణా కావటంతో ఆ సంస్థకు అనుమానం రాలేదు. వచ్చిన సరుకును తీసుకువెళ్లే విషయంలో జాప్యం జరిగింది. ఆర్డర్ ఎవరు తీసుకుంటారన్నది తెలియకపోవటంతో అలాగే ఉంచేశారు. ఆ తర్వాత కొద్ది రోజులకు పోలీసులకు సమాచారం రావటం, పరిశీలిస్తే వందలాది సంఖ్యలో రాకెట్ లాంచర్ల విడిభాగాలను గుర్తించారు. ఇది అప్పట్లో పెనుసంచలనం మిగతా 6లో..

దయనీయం

జిల్లాలో ధాన్యం దిగుబడి 1.60 లక్షల టన్నులు

ధాన్యం కొనుగోళ్లలో పౌరసరఫరాల శాఖ నిర్లక్ష్యం అన్నదాతలకు శాపంగా మారింది. దిగుబడుల ఆధారంగా కొనుగోళ్లు ప్రారంభించాల్సి ఆ శాఖ అనాలోచిత నిర్ణయాలు రైతులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. జిల్లాలో 1.60 లక్షల టన్నుల ధాన్యం దిగుబడులు రాగా, కేవలం యాభై వేల టన్నుల కొనుగోలుకు అనుమతినివ్వడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పండిన పంట నిల్వ చేసుకొనే అవకాశం లేక అన్నదాతలు ధాన్యాన్ని అతి తక్కువ ధరకు వ్యాపారులకు విక్రయిస్తున్నారు. పెట్టుబడులు కూడా రాక ఆర్థికంగా నష్టపోతున్నారు. దయనీయమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు.

- 50 వేల టన్నుల కొనుగోలుకే అధికారుల అనుమతి
- మిగిలిన ధాన్యం ఏం చేయాలో దిక్కుతోచనిస్థితి
- ఇదే అదనుగా తక్కువ ధరకు తన్నుకుపోతున్న మిల్లర్లు, దళారులు





కొనుగోళ్లు నిలిచిపోవడంతో పొలాలలోనే నిల్వ ఉంచిన ధాన్యం బస్తాలు (ఇన్‌సెట్‌లో) కల్లాలలో ధాన్యం ఆరబోస్తున్న అన్నదాతలు

(ఆంధ్రజ్యోతి, నందిగామ): ఖరీఫ్ సాగు సమయంలో భారీ వర్షాలు, వరదలతో ఎన్టీఆర్ జిల్లా మొత్తం వరి పంట దెబ్బతింది. పెట్టుబడులు కూడా తుడిచిపెట్టుకుపోయాయి. తిండి గింజల కోసం తిరిగి సాగు చేపట్టిన రైతులు భారీ పెట్టుబడులు పెట్టి అరకొర పంటను తెచ్చుకోగలిగారు. తీవ్ర నష్టాల పాలైనా సాగుపై ఆశ చావక అన్నదాతలు 50,464 ఎకరాల్లో రబీ సాగు చేపట్టారు. ఖరీఫ్‌లో దెబ్బతిన్న రైతులకు రబీ ధాన్యపు రాసులందించింది. దిగుబడులు భారీగా వచ్చాయి. కొన్ని చోట్ల ఎకరాలకు యాభై నుంచి అరవై బస్తాల వరకూ గణనీయమైన దిగుబడి వచ్చింది. నేడు జిల్లాలో రైతుల వద్ద 1.60 లక్షల టన్నుల ధాన్యం నిల్వలు ఉన్నట్లు అధికారులు ధ్రువీకరిస్తున్నారు. భారీ దిగుబడులు సాధించిన అన్నదాతకు ప్రభుత్వం కూడా అండగా ఉండేందుకు ముందుకు వచ్చింది. క్వింటా ధాన్యం రూ.2,320 మద్దతు ధర ప్రకటించింది. కొనుగోలు చేసిన ధాన్యానికి 24 గంటలలో సొమ్ము చెల్లించే విధంగా ఏర్పాటు చేసింది. దీంతో మిగతా 6లో..

దోపిడీ చేస్తున్న దళారులు, మిల్లర్లు

ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల అవినీతిని ఆసరా చేసుకొని దళారులు, రైస్ మిల్లుల యజమానులు రెచ్చిపోతున్నారు. ప్రభుత్వం క్వింటాకు రూ.2,320 మద్దత ధర ప్రకటించింది. కొనుగోళ్లు జరపకపోవడంలో నిర్లక్ష్యం వల్ల దళారులకు అవకాశం వచ్చింది. కల్లాల్లో ఉన్న పంట ఇంటికి తెచ్చి దాచుకొనే అవకాశం లేక అన్నదాతలు పడుతున్న ఇబ్బందులను, వాతావరణంలో వస్తున్న మార్పుల వల్ల వర్షాలు పడే సూచనలు ఉండడంతో నిస్సహాయతతో ఉన్న అన్నదాతను దోచుకొనేందుకు వ్యాపారులు సిద్ధమయ్యారు. క్వింటాకు కేవలం రూ.1200 నుంచి రూ.1500 వరకూ చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. రైతుల వద్ద కొనుగోలు చేసిన ధాన్యాన్ని వ్యాపారులు అవినీతి అధికారుల సాయంతో మిల్లులకు అమ్మి మద్దతు ధర పొందుతున్నారు. మరో వైపు ఆర్థికంగా బలపడి ఉన్న కొందరు మిల్లర్లు నేరుగా రైతుల వద్ద నుంచి తక్కువ ధరకు ధాన్యం కొంటున్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని రైతుల వద్ద కొనుగోలు చేసినట్లు చూపిస్తూ వారి సొంత మనుషుల ఖాతాలకు సొమ్ము జమ చేయిస్తూ లబ్ధి పొందుతున్నారు. ఇప్పటి వరకూ కొనుగోలు చేసిన 35 వేల టన్నుల ధాన్యంలో సగానికి పైగా అలానే కొనుగోలు చేసినట్లు సమాచారం.

● ఉగ్రదాడిపై కొవ్వొత్తుల నిరసన



8లో

జమ్మూ కశ్మీర్‌లోని పెహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ విజయవాడలోని సిద్ధార్థ కాలేజీ సర్కిల్ మదర్ థెరిసా విగ్రహం వద్ద గురువారం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పాకిస్తాన్ దేశ దిష్టిబొమ్మను దహనం చేశారు. మైనార్టీ, న్యాయశాఖ మంత్రి ఎండీ ఫరూఖ్ మాట్లాడుతూ పాకిస్తాన్ రచించిన విద్వేషపూరిత వ్యూహంలో అమాయకులైన భారత ముస్లింలు పావులుగా మారొద్దని హితవు పలికారు.

అధికారులపై క్రమశిక్షణ చర్యలు!

రోడ్ల నిర్మాణంలో నాణ్యతాప్రమాణాలు పాటించకపోవడంపై ప్రభుత్వ ఆదేశం

- జగ్గయ్యపేట ధనంబోడు ఇందిరమ్మ కాలనీలో రూ.కోటితో రోడ్ల నిర్మాణం
- రోడ్లు నాణ్యతగా లేవని కాలనీ వాసుల ఫిర్యాదు

జగ్గయ్యపేట, ఏప్రిల్ 24 (ఆంధ్ర జ్యోతి): జగ్గయ్యపేట పురపాలక సంఘం పరిధిలో ధనంబోడు ఇందిరమ్మ కాలనీలో 15వ ఆర్థిక సంఘం నిధులతో నిర్మించిన సీసీ రోడ్ల నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిం చిన పురపాలక సంఘం పూర్వ ఏఈ డి.హనుమంతురావు, పర్యవేక్షణ అధికారులు డీఈ వీవీ కోటేశ్వర రావు, ఈఈ భూషణంపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సీసీఏ నిబంధనలు ప్రకారం చర్యలు తీసుకోవాలో నివేదిక ఇచ్చేందుకు సీఆర్డీఏ సీఈ శ్రీనివాసులను నియమించి మూడు నెలల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. 15వ ఆర్థిక సంఘం నిధులతో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కోటి రూపాయలు వెచ్చించి ధనంబోడు ఇందిరమ్మ కాలనీలో 2023లో అంతర్గత సిమెంట్ రోడ్లు వేశారు. థర్డ్ పార్టీ క్వాలిటీ కంట్రోల్ తనిఖీలు చేసి సంతృప్తి వ్యక్తం చేసింది. పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించలేదని కాలనీవాసులు ఫిర్యాదుతో విజిలెన్స్ విచారణ జరిగింది. రోడ్ల నిర్మాణంలో కనీస ప్రమాణాలు పాటించలేదని తేల్చింది. ఇందుకు బాధ్యులైన ఏఈ హనుమంతురావు, డీఈ వీవీ కోటేశ్వరరావు, విజయవాడ ఈఈ భూషణంపై చర్యలకు విజిలెన్స్ సిఫారసు చేసింది. గత వైసీపీ ప్రభుత్వం ఆ నివేదికను తొక్కిపెట్టి ఆ అధికారులను జగ్గయ్య పేటలో కొనసాగించింది. రాష్ట్రంలో ప్రభుత్వం మారటంతో ఇది మళ్లీ వెలుగులోకి వచ్చింది. కౌన్సిల్ వైసీపీ నుంచి తెలుగు దేశం వశం కావటం, అధికారులను బదిలీ చేశారు. ఇప్పుడు క్రమశిక్షణ చర్యలకు ఆదేశాలు జారీ చేసింది.

టూరిజం ప్యాకేజీలపై అవగాహన కల్పించాలి

- కరపత్రాలను ఆకర్షణీయంగా రూపొందించండి
- గైడ్ల నియామకం, శిక్షణపై ప్రత్యేక దృష్టిపెట్టండి
- కలెక్టర్ లక్ష్మీశ

8లో

యూనియన్ ప్రతిష్టను దెబ్బతీస్తారా!

- వ్యక్తిగత ఆరోపణలు చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం
- కృష్ణా మిల్క్ చైర్మన్ చలసాని ఆంజనేయులు

6లో

నిర్లక్ష్యమేల..

వాడీవేడిగా జిల్లా సమీక్ష సమావేశం

- సాగునీటి కాలువలపై ఎస్ఈని నిలదీసిన మంత్రి రవీంద్ర
- అధికారుల తీరు మారడంలేదన్న ప్రభుత్వ విప్ యార్లగడ్డ

జిల్లా ఇన్‌చార్జి మంత్రి వాసంశెట్టి సుభాష్ అధ్యక్షతన గురువారం జరిగిన జిల్లా సమీక్ష సమావేశం వాడీవేడిగా సాగింది. సాగు నీటి కాలువలను నిర్లక్ష్యం చేస్తున్న నీటిపారుదలశాఖ అధికారులపై మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమైన సమావేశాలు తన నియోజకవర్గంలో జరుగుతున్నా తనకు సమాచారం ఇవ్వడంలేదని అధికారుల తీరుపై ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు అసహనం వ్యక్తం చేశారు. బుడమేరులో మట్టి అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని ఆధారాలు చూపినా అడ్డుకోవడం లేదని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. అదే విధంగా పలువురు ప్రజాప్రతినిధులు తమ సమస్యలు సభ దృష్టికి తెచ్చారు.



మాట్లాడుతున్న జిల్లా ఇన్‌చార్జి మంత్రి వాసంశెట్టి సుభాష్, చిత్రంలో మంత్రి కొల్లు రవీంద్ర, కలెక్టర్ బాలాజీ

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం : జిల్లా పరిషత్ సమావేశపు హాలులో జిల్లా ఇన్‌చార్జి మంత్రి వాసంశెట్టి సుభాష్ అధ్యక్షతన జిల్లా సమీక్షా సమావేశం గురువారం నిర్వహించారు. వివిధ శాఖలపై లోతుగా సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ జిల్లా ప్రజలకు ఉపయోగపడే పనులకు సంబంధించి పూర్తిస్థాయిలో నివేదికలు అందిస్తే ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించి జిల్లాను అభివృద్ధి పథంలో నడుపుతానని చెప్పారు. అభివృద్ధి పనుల్లో, తలసరి ఆదాయంలో రాష్ట్రంలోనే జిల్లా ప్రథమ స్థానంలో ఉందన్నారు. మంత్రి కొల్లు రవీంద్ర, కలెక్టర్ బాలాజీ నేతృత్వంలో జిల్లా మరింతగా అభివృద్ధి సాధిస్తుందని తెలిపారు. నీటి పారుదలశాఖపై జరిగిన సమీక్షలో మంత్రి కొల్లు రవీంద్ర నీటి పారుదలశాఖ ఎస్ఈపై ప్రశ్నల వర్షం కురిపించారు. కాలువల పరిస్థితులపై క్షేత్రస్థాయిలో పర్యటించకుండా విజయవాడకే పరిమితమైతే ఎలాగని ప్రశ్నించారు. బందరు కాలువకు కంకిపాడు వద్ద లాకులు పూర్తిగా దెబ్బతిన్నాయని, వాడపాలెం, బంటుమిల్లి తదితర ప్రాంతాల్లో పంట కాలువలు, డ్రెయినేజీలను పరిశీలించారా.. ఎన్ని ప్రాంతాల్లో పర్యటించారు.. ఏం గమనించారో చెప్పాలని మంత్రి నిలదీశారు. కాలువల నిర్వహణ పనులు చేసే కాంట్రాక్టర్లతో అధికారులు కుమ్మక్కై పనులు చేయకుండానే బిల్లులు చేసేస్తున్నారని ఆరోపించారు. జిల్లాలోని అధికారులు పనితీరు మార్చుకోవాలని ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. మే 2వతేదీన ప్రధానమంత్రి పర్యటనకు సంబంధించిన సమావేశాలను గన్నవరంలో నిర్వహిస్తున్న అధికారులు స్థానిక శాసన సభ్యుడినైన తనకు కనీస సమాచారం ఇవ్వడంలేదన్నారు. నందివాడ మండలం చేదుర్తిపాడు సమీపంలో బుడమేరులో పూడికతీత పేరుతో గట్టును కూడా తవ్వేస్తున్నారని ఫిర్యాదు చేస్తే అధికారులు ఏకంగా అనుమతులే ఇచ్చారని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు అన్నారు.


బీసెంట్ రోడ్డులో అనధికార వ్యాపారులను గుర్తించండి

8లో

కూచిపూడి ఎంపీఏ పరీక్షలు ప్రారంభం

6లో

అమ్మో 350..!



- డొక్కు బస్సులతో ప్రయాణికులకు తప్పనితిప్పలు
- ఈ నెంబరు బస్ పైకి హైటెక్.. లోపలంతా డొల్ల
- ప్రజాదరణ కోల్పోతున్న ఆర్టీసీ బస్సులు

8లో



ధర్నాచౌక్‌లో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు, హెల్త్ ప్రొవైడర్ల ఆందోళన

సమస్యలు పరిష్కరించండి

» నేషనల్ హెల్త్ మిషన్ కమ్యూనిటీ ఆఫీసర్ల ధర్నా

ధర్నాచౌక్, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి) : తమ సమస్యల పరిష్కారానికి నేషనల్ హెల్త్ మిషన్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు రోడ్డెక్కారు. ఆంధ్రప్రదేశ్ మిడ్ లెవల్ ప్రొవైడర్స్ అసోసియేషన్ (ఏపీఎంసీఏ) ఆధ్వర్యంలో స్థానిక ధర్నాచౌక్‌లో గురువారం చేపట్టిన ధర్నాలో రాష్ట్రవ్యాప్తంగా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు, హెల్త్ ప్రొవైడర్లు పెద్దఎత్తున పాల్గొన్నారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించేంత వరకు శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏపీఎంసీఏ రాష్ట్ర కార్యదర్శి సందీప్‌కుమార్ మాట్లాడుతూ, వైద్య, ఆరోగ్యశాఖలోని ఎన్‌హెచ్ఎం కింద సీహెచ్‌వోలుగా విధులు నిర్వర్తిస్తున్న వారు గత రెండేళ్ల నుంచి జీతభత్యాల అంశంలో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరేళ్లు దాటిన సీహెచ్‌వోలను క్రమబద్ధీకరించాలని, ఎన్‌హెచ్ఎంలోని ఇతర ఉద్యోగులతో సమానంగా 23శాతం ఇంక్రిమెంట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రతీనెల వేతానలతో పాటు ఇన్సెంటివ్ ఇవ్వాలని, ప్రతీ ఏడాది 5 శాతం ఇంక్రిమెంట్లు ఇవ్వాలని కోరారు. క్లినిక్ అద్దె బకాయిలు వెంటనే చెల్లించి, క్రమబద్ధీకరించాలన్నారు. ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నిరంజన్, స్టేట్ కో-ఆర్డినేటర్ వినోద్ కుమార్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.



ధర్నాచౌక్‌లో ఆందోళన చేస్తున్న ఏఐవైఎఫ్ నేతలు

డీఎస్సీలో వెయిటేజి మార్కులు కలపాలి

» వయో పరిమితి 47 ఏళ్లకు పెంచాలి : ఏఐవైఎఫ్

ధర్నాచౌక్, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి) : మెగా డీఎస్సీలో వ్యాయామ ఉపాధ్యాయులకు ఈవెంట్స్‌కు వెయిటేజ్ మార్కులు కలపాలని, డీఎస్సీ అభ్యర్థులకు వయో పరిమితి 47 ఏళ్లకు పెంచాలని ఏఐవైఎఫ్ నేతలు కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) ఆధ్వర్యంలో స్థానిక ధర్నాచౌక్‌లో గరువారం ధర్నా జరిగింది. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ మాజీ జాతీయ కార్యదర్శి, రాష్ట్ర ప్రధానకార్యదర్శి పరుచూరి రాజేంద్రబాబు, ఆంధ్రప్రదేశ్ వ్యాయామ విద్య పోరాట సమితి రాష్ట్ర ప్రధానకార్యదర్శి దేవేంద్ర మాట్లాడారు. డీఎస్సీలో వ్యాయామ ఉపాధ్యాయులకు సర్టిఫికెట్లు, ఈవెంట్స్‌కు 30 శాతం వెయిటేజ్ మార్కులు కలపాలన్నారు. స్పెషల్ డీఎస్సీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 30 వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీలు ఉండగా కేవలం 16,347 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ ఇవ్వడం నిరుద్యోగులను తీవ్ర నిరాశకు గురిచేసిందన్నారు. వ్యాయామ విద్య ఉపాధ్యాయ పోస్టుల్లో క్రీడాకారులకు ప్రాధాన్యత కల్పించాలన్నారు. నిరుద్యోగ పోరాట జేఏసీ కన్వీనర్ లంకా గోవిందరాజులు, నరసింహులు, వెంకటేశ్వర్లు, మధు, చెల్లయ్య, వెంకట్, సుధాకర్, గంట మమత తదితరులు పాల్గొన్నారు.



ప్రధాని మోదీ నుంచి అవార్డు అందుకుంటున్న స్వరూపరాణి

గొల్లపూడి పంచాయతీకి జాతీయ పురస్కారం

» ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అవార్డు

గొల్లపూడి, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి) : ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడి పంచాయతీకి జాతీయస్థాయిలో అరుదైన గౌరవం దక్కింది. ఆత్మనిర్భార్ పంచాయతీ ప్రత్యేక అవార్డు కేటగిరిలో 2025కు గొల్లపూడి పంచాయతీకి అవార్డు లభించింది. ప్రజల్లో చైతన్యం నింపి సొంత నిధులతో పంచాయతీని అభివృద్ధి చేసినందుకు ఈ అవార్డు లభించింది. గురువారం జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా బీహార్‌లోని మధుబానిలో ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా గొల్లపూడి పంచాయతీ కార్యదర్శి ఎం.స్వరూపరాణి, పంచాయతీరాజ్ అడిషనల్ కమిషనర్ సుధాకర్‌లు అవార్డు అందుకున్నారు.

ఎఫ్ఏకు అవార్డు



పవన్ కల్యాణ్ నుంచి అవార్డు అందుకుంటున్న ఎఫ్ఏ పద్మ

జి.కొండూరు : జి.కొండూరు మండలం కందులపాడు గ్రామానికి చెందిన ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ (ఎఫ్ఏ) కంచర్ల పద్మకు అవార్డు దక్కింది. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా మంగళగిరిలోని ఎఫ్ఏ కన్వెన్షన్ హాల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చేతుల మీదుగా పద్మ అవార్డు అందుకుంది. ఈమేరకు పద్మను కందులపాడు గ్రామ సర్పంచ్ నెల్లూరు శ్రీదేవి, టీడీపీ నాయకులు నెల్లూరు లీలా శ్రీనివాస రావులు ప్రత్యేకంగా అభినందించారు.



ప్రాక్టికల్ పరీక్షల్లో పాల్గొన్న విద్యార్థిని

కూచిపూడి ఎంపీఏ పరీక్షలు ప్రారంభం

కూచిపూడి, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి) : పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం కూచిపూడి శ్రీ సిద్దేంద్ర కళాపీఠంలో ఎంపీఏ ద్వితీయ సంవత్సరం నాట్య (ప్రాక్టికల్) పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. కళాపములు, యక్షగానం అంశాలపై పరీక్షలు జరగ్గా, పరీక్షల నిర్వాహకులుగా నాట్యాచార్యులు హరిరామమూర్తి, పసుమర్తి రత్తయ్య శర్మ, చీఫ్ సూపరింటెండెంట్‌గా చింతా రవిబాలకృష్ణ వ్యవహరించారు. నట్టువాంగం యేశ్వరపు శ్రీనివాసులు, గాత్రం వెంకట దుర్గా భవాని, మృదంగం హరనాథ శాస్త్రి సహకరించారు.

దేశ అభివృద్ధి, ప్రజల ఐక్యత చూసి ఓర్వలేకే..

ఉగ్ర దాడులు!

నిరసనగా కృష్ణా మిల్క్ ప్రాజెక్టు ఆవరణలో మానవహారం



ఉగ్రదాడులను ఖండిస్తూ నిరసన తెలుపుతున్న ఎంపీ కేశినేని శివనాథ్, చలసాని ఆంజనేయులు, తదితరులు

» మృతుల కుటుంబాలకు ప్రజలందరూ అండగా ఉంటారు : ఎంపీ కేశినేని చిన్ని

» ఏపీకి చెందిన మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం : యూనియన్ చైర్మన్ చలసాని

చిట్టినగర్, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి) : భారత దేశ ప్రజల ఐక్యత, దేశాభివృద్ధి చూసి ఓర్వలేక పాకిస్తాన్ ఉగ్రవాదులు పహల్గాంలో పర్యాటకులపై దాడికి పాల్పడ్డారని ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) అన్నారు. కృష్ణా మిల్క్ యూనియన్ (విజయ) చైర్మన్ చలసాని అంజనేయులు ఆధ్వర్యంలో గురువారం చిట్టినగర్ మిల్క్‌ఫ్యాక్టరీలో పహల్గాంలో ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ, మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ మానవహారం నిర్వహించారు. ఉగ్రవాదం నశించాలి.. దోషులను శిక్షించాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ, ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ ఆధ్వర్యంలోనే దాడి జరిగిందని భారతదేశం గట్టిగా విశ్వసిస్తున్నదన్నారు. ఉగ్రదాడిలో అమాయకులు చనిపోవడం దేశ ప్రజలందరినీ కలచివేసిందన్నారు. కుల మతాలకు అతీతంగా దేశ ప్రజలతో పాటు కాశ్మీర్ ప్రాంత ప్రజలు కూడా శాంతినే కోరుకుంటూ దాడిని ఖండించారన్నారు. ఇటువంటి దాడులు చేసి దేశప్రజల ఐక్యతను విచ్ఛిన్నం చేయలేరన్నారు. సైనిక దుస్తుల్లో వచ్చి దాడులకు పాల్పడిన దోషులను త్వరలోనే పట్టుకుని కేంద్ర ప్రభుత్వం కఠినంగా శిక్షిస్తుందన్నారు. ఉగ్రదాడి మృతుల కుటుంబాలకు దేశ ప్రజలందరూ అండగా ఉంటారన్నారు. దాడుల్లో గాయపడిన వారికి సానుభూతి, మృతి చెందిన వారికి సంతాపం తెలిపారు. వారిపవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కృష్ణాజిల్లా మిల్క్‌యూనియన్ (విజయ) చైర్మన్ చలసాని అంజనేయులు మాట్లాడుతూ, కాశ్మీర్‌లో ప్రశాంత వాతావరణానికి విఘాతం కలిగించేలా దాడికి తెగబడిన ఉగ్రవాదుల పట్ల కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఉపేక్షించబోదన్నారు. భారతదేశంలో శాంతికి విఘాతం కలిగించాలని చూస్తున్న పాకిస్తాన్ దుశ్చర్యలకు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. ఉగ్రదాడుల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మృతుల కుటుంబాలకు యూనియన్ తరఫున ఒక్కో కుటుంబానికి రూ. లక్షన్నర చొప్పున అందజేయనున్నట్టు ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండీ రాకేష్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గన్నే ప్రసాద్ (అన్న), రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధానకార్యదర్శి ఫతావుల్లా, రాష్ట్ర తెలుగు మహిళ ఉపాధ్యక్షురాలు ఆషా, ఎన్టీఆర్ జిల్లా వాణిజ్య విభాగ అధ్యక్షుడు సొలంకిరాజు, పశ్చిమనియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు సుకాశి సరిత, తెలుగు యువత అధ్యక్షుడు ఆర్.మాధవ, బీసీ సెల్ అధ్యక్షుడు నమ్మిభాను ప్రకాష్, రాష్ట్ర నాయకులు గుర్రం కొండ, క్లస్టర్ ఇన్చార్జ్‌లు యేదుపాటి రామయ్య, యూనియన్ మేనేజింగ్ డైరెక్టర్ కొల్లి ఈశ్వరబాబు, పాలకవర్గ సభ్యులు దాసరి వెంకట బాలవర్ధనరావు, వేమూరి సాయివెంకటరమణ, చలసాని చక్రపాణి, ఆర్జా వెంకట నగేష్, అంజిరెడ్డి, పి.కొండలరావు, రామచంద్రరావు, నెక్కలపు వాణిశ్రీ, నాని, పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

యూనియన్ ప్రతిష్టను దెబ్బతీస్తారా!

» వ్యక్తిగత ఆరోపణలు చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం » కృష్ణా మిల్క్ చైర్మన్ చలసాని ఆంజనేయులు

చిట్టినగర్, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి) : కృష్ణా మిల్క్ యూనియన్ ప్రతిష్టను దెబ్బతీసేలా సోషల్ మీడియా వేదికగా, వ్యక్తిగత ఆరోపణలు చేయడం సరికాదని యూనియన్ చైర్మన్ చలసాని అంజనేయులు అన్నారు. ఇటీవల సోషల్ మీడియాతోపాటు ఓ పత్రికలో ప్రచురించిన కథనాలు పూర్తిగా అవాస్తవాలని పాలకవర్గ సభ్యులు ముక్తకంఠంతో ఖండించారు. గురువారం చిట్టినగర్ పాలఫ్యాక్టరీలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, లక్షలాది మంది పాడి రైతుల సంస్థ 'కృష్ణా మిల్క్ యూనియన్' అన్నారు. ఇటీవల కొందరు తమ సొంత ప్రయోజనాల కోసం అసత్య ప్రచారాలను చేస్తూ కుట్ర పన్నుతున్నారన్నారు. ఆరోపణల్లో నిజాలు ఉంటే పాలక వర్గం ఎదుట ముఖాముఖి తెలియజేయాలన్నారు. ఆరోపణలు చేసిన వారిని పాలకవర్గంతోపాటు లక్షలాది మంది పాడి రైతులు సంఘటితంగా ఎదుర్కొంటారన్నారు. పాలకవర్గసభ్యులు దాసరి వెంకట బాలవర్ధనరావు మాట్లాడుతూ, వాస్తవాలు లేకుండా అసత్య ప్రచారాలు చేస్తూ కొందరు వ్యక్తులు ఆరోపణలు చేస్తూ యూనియన్ ప్రతిష్టను దిగజారుస్తున్నారన్నారు. ఇటువంటివి పునరావృత్తం కాకుండా చట్టపరమైన చర్యలకు సిద్ధంగా ఉన్నామన్నారు. వేమూరి సాయి వెంకటరమణ మాట్లాడుతూ, వాట్సాప్, సోషల్ మీడియాలో చైర్మన్, పాలకవర్గంపై చేస్తున్న ఆరోపణలు సత్యదూరమన్నారు. ఓ వ్యక్తి యూనియన్‌కు చెల్లించాల్సిన కోట్లాది రూపాయలు కట్టకుండా ఉండేందుకు ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నాడని తెలిసిందన్నారు.



సమావేశంలో మాట్లాడుతున్న చలసాని ఆంజనేయులు, పాలకవర్గ సభ్యులు

అలాగే ఆ వ్యక్తి కోర్టుకి వెళ్లిన కోర్టు డబ్బులు కట్టాలని చెప్పడంతో ఏం చేయలేక ఇటువంటి అసత్య ప్రచారాలు, పాలకవర్గంపై బురద చల్లే ప్రయత్నాలు చేస్తున్నాడన్నారు. అతను ఎన్ని కుయుక్తులు పన్నినా వదిలి పెట్టేది లేదని, డబ్బులు కట్టిస్తామన్నారు. సోషల్, మీడియాతోపాటు ఓ పత్రిక ఎటువంటి ఆధారాలు లేకుండా కథనాలు ప్రచురించడం బాధాకరమన్నారు. పాలకవర్గ సభ్యురాలు నెక్కలపు వాణిశ్రీ మాట్లాడుతూ, పాలకవర్గం నిరంతరం పాడి రైతుల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తోందని, టెండర్ ఇతరత్ర పనులు అన్నీ పారదర్శకంగానే జరుగుతున్నాయన్నారు. చైర్మన్‌తోపాటు పాలకవర్గంపై అసత్యప్రచారాలను పాడిరైతులు, పాలకవర్గం ముక్తకంఠంతో ఖండిస్తుందన్నారు. కార్యక్రమంలో ఎండి కొల్లి ఈశ్వరబాబు, పాలక వర్గ సభ్యులు ఆర్జా నగేష్, నాని, కొండలరావు, రామచంద్రరావు, అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

దయనీయం

(5వ పేజీ తరువాయి)

అన్నదాతలలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. కానీ ఆ సంతోషం ఎక్కువ సేపు నిలబడలేదు. పౌరసరఫరాల శాఖ అనాలోచిత నిర్ణయాల వల్ల ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోయాయి. పండిన పంటను నిల్వ చేసుకొనే అవకాశం లేక పోవడంతో పాటు సాగుకు చేసిన అప్పులు వడ్డీలు పెరుగుతుండడంతో అన్నదాతలు కలత చెందుతున్నారు.

హామీలేనా లేక ఆచరణ ఉందా మంత్రి గారూ..

రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజా కొనుగోలు చేస్తామంటూ పలు మార్లు ప్రకటించిన మంత్రి నాదెండ్ల మనోహర్ క్షేత్ర స్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై స్పందించాల్సి ఉంది. ఎన్టీఆర్ జిల్లాలో 1.60 లక్షల టన్నుల ధాన్యం నిల్వలు ఉండగా, కేవలం పది వేల టన్నులు మాత్రమే కొనుగోలు చేసేందుకు అనుమతి ఇచ్చిన పౌర సరఫరాల శాఖ తన అవగాహనా రాహిత్యాన్ని చాటుకుంది. జిల్లాలో మొత్తం 27 మిల్లులు ఉన్నాయి. ప్రభుత్వం కేవలం పదివేల టన్నుల కొనుగోలుకు మాత్రమే అనుమతి ఇవ్వడంతో గిట్టుబాటు కాదని భావించిన పది మిల్లుల యాజమాన్యాలు కొనుగోళ్లకు నిరాకరించాయి. మిగిలిన మిల్లర్లు కూడా కొద్ది మొత్తం ధాన్యం కొనుగోళ్ల కోసం కార్మికులను సిద్ధం చేసుకోలేమని చెప్పడంతో అతి కష్టం మీద 50వేల టన్నుల కొనుగోళ్లకు ప్రభుత్వం అంగీకరించింది. దీంతో కొనుగోలుకు సిద్ధమైన మిల్లుల యజమానులు ఆ మేర ఇతర రాష్ట్రాల నుంచి కార్మికులను దిగుమతి చేసుకున్నారు. ఏప్రిల్ 5వ తేదీ నుంచి కొనుగోళ్లు ప్రారంభమైనా పలు సమస్యలు వెంటాడుతూ వచ్చాయి. యాభై వేల టన్నుల ధాన్యం కొనుగోళ్లకు కనీసం 12 లక్షల బ్యాగ్‌లు కావల్సి ఉంది. ముందస్తు ప్రణాళిక లేక పోవడంతో అధికారులు సకాలంలో బ్యాగ్‌లు అందించలేకపోయారు. ఖరీఫ్ కొనుగోళ్ల సమయంలో సరుకు రవాణా చేసిన ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్లకు సకాలంలో సొమ్ము చెల్లింపులు జరగలేదు. దీంతో రబీ సరుకు రవాణాకు వేగంగా లారీలు పంపకుండా జాప్యం వహించారు. దీంతో కొనుగోళ్లు మందగించాయి. ఫలితంగా ఇప్పటి వరకూ కేవలం 35వేల టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేయగలిగారు. మూడింట ఒక వంతు పంట కొనుగోలుకే ఆపసోపాలు పడుతున్న నేపధ్యంలో మంత్రి ప్రకటనలపై అన్నదాతలకు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పావలా వంతు కొనుగోలు చేయలేని పౌరసరఫరాల శాఖ ప్రతి గింజా కొనగలదా.. ఇచ్చిన హామీలను మంత్రి నిలబెట్టుకోగలరా అన్న చర్చ సాగుతుంది. తక్షణమే మంత్రి నాదెండ్ల ఎన్టీఆర్ జిల్లాలో పర్యటించి తమకు సమాధానం చెప్పాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

బ్యాంక్ గ్యారెంటీల సమస్య

ధాన్యం కొనుగోలు చేసే మిల్లుల యజమానులు ప్రభుత్వానికి బ్యాంక్ గ్యారెంటీ(బీజీలు) ఇవ్వాల్సి ఉంది. ఒక్కొక్క మిల్లరు రూ.2 కోట్లకు బ్యాంక్ గ్యారెంటీ ఇచ్చారు. వారు ఇచ్చిన బీజీలకు రెట్టింపు సరుకు కొనుగోలు చేసే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. ఇప్పటి వరకూ కొనుగోలు చేసిన సరుకుకు ఆ మొత్తం బీజీ సరిపోయింది. ఇంకా ధాన్యం కొనాలంటే బ్యాంక్ గ్యారెంటీ పెంచాల్సి ఉంది. కానీ బ్యాంక్ గ్యారెంటీ పెంచేందుకు మిల్లర్లు సిద్ధంగా లేక పోవడంతో ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోయాయి. మిల్లర్ల ఇచ్చిన రెండు కోట్ల బీజీలకు గాను ప్రభుత్వం మరో రెండు కోట్లు వెసులుబాటు ఇచ్చింది. కానీ ఐదు రెట్లు వెసులుబాటు ఇస్తేనే పూర్తి ధాన్యం కొనగలమని మిల్లర్లు భీష్మించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి బ్యాంక్ గ్యారెంటీల సమస్యను పరిష్కరించాల్సి ఉంది.

ప్రధాని సభకు 1.20 లక్షల మంది!

(5వ పేజీ తరువాయి)

సమాచారం. మే 2వ తేదీన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు.

ఆరు రూట్లలో సభ వద్దకు..

గుంటూరు జిల్లా నుంచి 30 వేల మంది రూట్ నెంబర్-4లో 200 బస్సుల ద్వారా మంగళగిరి, డాన్ బాస్కో, ఎర్రబాలెం, ఈ8, ఈ9 రోడ్ల మీదుగా పార్కింగ్-1 ప్లేస్‌కు చేరుకుంటారు. రూట్ నెంబర్-5లో 200 బస్సుల ద్వారా ఎన్‌హెచ్-16, పశ్చిమ బైపాస్, నిడమర్రు, కురగల్లు, ఎన్-9 రోడ్డు మీదుగా పార్కింగ్-1 ప్లేస్‌కు తరలివస్తారు. రూట్ నెంబర్-6లో మరో 200 బస్సులలో తాడికొండ, పెదపరిమి, తుళ్లూరు, ఈ 6 రోడ్డు మీదుగా పార్కింగ్-1 ప్లేస్‌కు వస్తారు. ఎన్టీఆర్ జిల్లా నుంచి 30 వేల మంది రూట్ నెంబర్ - 1 ద్వారా 600 బస్సులలో గొల్లపూడి, వెస్ట్ బైపాస్, వెంకటపాలెం సర్వీసు రోడ్డు, మందడం, ఎన్ 7 రోడ్డు, ఈ 8 జంక్షన్, ఈ 8, ఎన్ 8 రోడ్ల మీదుగా పార్కింగ్-6 ప్లేస్‌కు తరలివస్తారు. పల్నాడు జిల్లా నుంచి 30 వేల మంది రూట్ నెంబర్-6 ద్వారా 400 బస్సులలో తాడికొండ, పెదపరిమి, తుళ్లూరు, ఈ 6 రోడ్డు మీదుగా పార్కింగ్-1 ప్లేస్‌కు వస్తారు. మరో 200 బస్సులలో రూట్ నెంబర్-7 ద్వారా అమరావతి, బోరుపాలెం, రాయపూడి, హైకోర్టు రోడ్డు మీదుగా ఈ 6, ఎన్ - 10 రోడ్డు మీదుగా పార్కింగ్ - 1 ప్లేస్‌కు తరలివస్తారు. కృష్ణాజిల్లా నుంచి వచ్చే 10 వేల మంది రూట్ నెంబర్-3, 4 ద్వారా 200 బస్సులలో కనకదుర్గా వారధి, ఓటీజీ, స్క్రూ బ్రిడ్జి, నులకపేట, డాన్ బాస్కో, యర్రబాలెం, ఈ 8, ఎన్ 9 జంక్షన్ల మీదుగా పార్కింగ్ - 7 ప్లేస్‌కు వెళతారు. బాపట్ల జిల్లా నుంచి వచ్చే 10 వేల మంది రూట్ నెంబర్ - 5 ద్వారా ఎన్‌హెచ్ - 16, వెస్ట్ బైపాస్, నిడమర్రు, కురగల్లు, ఎన్-9 రోడ్డు జంక్షన్ మీదుగా పార్కింగ్ - 1 ప్లేస్‌కు వస్తారు. ఏలూరు జిల్లా నుంచి వచ్చే 10 వేల మంది రూట్ నెంబర్ - 1 ద్వారా 200 బస్సులలో గొల్లపూడి, వెస్ట్ బైపాస్, వెంకటపాలెం, సర్వీసు రోడ్డు, మందడం, ఎన్-7 రోడ్డు, ఈ - 8 రోడ్డు మీదుగా పార్కింగ్ - 6 ప్లేస్‌కు వెళతారు.

గ్యాలరీలకు జనం ఇలా..

ఆరు రూట్లలో పార్కింగ్ ప్లేసులకు చేరుకున్న వారంతా కూడా తమకు నిర్దేశించిన విధంగా కొందరు రోడ్డు షోలో పాల్గొనటానికి, మరికొందరు గ్యాలరీలలో కూర్చోవటానికి వెళ్తారు. గుంటూరు జిల్లా నుంచి వచ్చే 30 వేల మంది పూర్తిగా గ్యాలరీలలోనే కూర్చుంటారు. ఎన్టీఆర్ జిల్లా నుంచి వచ్చే 30 వేల మందిలో 5 వేల మంది రోడ్డుషో, 25 వేల మంది గ్యాలరీలకు వెళ్తారు. పల్నాడు జిల్లా నుంచి వచ్చే 30 వేల మంది కూడా గ్యాలరీలలోనే కూర్చుంటారు. కృష్ణా, బాపట్ల జిల్లాల నుంచి వచ్చే 20 వేల మంది కేవలం రోడ్డు షోకు మాత్రమే వెళతారు. ఏలూరు జిల్లా నుంచి వచ్చే 10 వేల మందిలో 5 వేల మంది రోడ్డు షోకు, మరో ఐదు వేల మంది గ్యాలరీలలోకి వెళ్తారని సమాచారం.

ప్రకాశం బ్యారేజీ మీదుగా వీవీపీ రూట్

సభా ప్రాంగణానికి వెళ్లేందుకు వీఐపీ రూట్‌ను ఏర్పాటు చేశారు. ఈ వీఐపీ రూట్ విజయవాడలో ప్రకాశం బ్యారేజీ, కరకట్ట, వెంకటపాలెం, సీడ్ యాక్సెస్ రోడ్డు మీదుగా ఈ - 3, ఎన్ 9 జంక్షన్ నుంచి ఎడమవైపుగా ఈ-6, ఎన్ 9 జంక్షన్‌ను టచ్ చేస్తూ సచివాలయం పక్క నుంచి నేరుగా పీ-9 పార్కింగ్ ప్లేస్‌కు వాహనాలు వెళతాయి. ఒకవేళ అవాంతరాలు ఏమైనా ఏర్పడితే వీఐపీ ఆల్టర్‌నేటివ్ రూట్‌ను కూడా నిర్ణయించారు. ప్రకాశం బ్యారేజీ నుంచి ఉండవల్లి జంక్షన్, ఉండవల్లి రోడ్డు మీదుగా వెంకటపాలెం వెళ్లేలా ప్లాన్ చేశారు.

బెజవాడలో.. ఉగ్ర కదలికలు!

(5వ పేజీ తరువాయి)

సృష్టించింది. దీంతో విజయవాడను తరచూ నక్సల్స్ (అప్పట్లో) షెల్టర్ జోన్‌గా ఉపయోగించుకుంటున్నారన్న అనుమానాలను పోలీసులు సైతం వ్యక్తం చేశారు. ఆ తర్వాత పలు సంఘటనలు కూడా జరిగాయి. రాకెట్ లాంచర్ల వ్యవహారంలో పాత్ర ఉందన్న కారణంతో సీపీఐ మావోయిస్టు మద్దతుదారు అయిన కోట ఆనంద్ అలియాస్ కిషోర్‌ను అరెస్టు చేయటం సంచలనం సృష్టించింది. రాకెట్ లాంచర్లు అమర్చటంలో స్పెషలిస్ట్ అయిన టెక్ మధుకు కోట ఆనంద్ స్నేహితుడన్న అనుమానంతో అరెస్టు చేశారు. విజయవాడతో తొలుత నక్సల్స్, పీపుల్స్‌వార్ గ్రూప్ ఆ తర్వాత మావోయిస్టుల కదలికలనేవి ముడిపడి ఉన్నాయి. మావోయిస్టులకు ఏ విధంగా షెల్టర్‌జోన్‌గా ఉందో అదే తరహాలో ఉగ్రవాద సంస్థల సభ్యులకు కూడా షెల్టర్ జోన్‌గా ఉంటుందన్న అనుమానాలు ఎప్పటి నుంచో ఉన్నాయి.



కాలిపోయిన మొక్కజొన్న కంకులను చూపుస్తున్న రైతులు, టీడీపీ నేతలు

మొక్కజొన్న పంట బుగ్గిపాలు

» 20 ఎకరాల్లో కాలిపోయిన పంట

ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి) : విద్యుత్‌శాఖ అధికారుల నిర్లక్ష్యంవల్ల గురువారం మరోసారి షార్ట్ సర్క్యూట్‌తో కొటికలపూడి గ్రామంలో మరోచోట 20 ఎకరాల్లో మొక్కజొన్న పంట అగ్నికి ఆహుతైంది. బుధవారం జరిగిన ప్రమాదంలో 25 ఎకరాలు అగ్గికి బుగ్గయ్యి రైతులు లబోదిబోమంటున్నా మా తప్పు కాదని విద్యుత్‌శాఖ అధికారులు బుకాయించారని, అయితే గురువారం మరోమారు జరగడంతో ట్రాన్స్‌ఫార్మర్ల కారణంగానే విద్యుత్‌షార్ట్ సర్క్యూట్ జరిగి చేతికి వచ్చిన పంటలు కాలిపోయాయని బాధిత రైతులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై ఇబ్రహీంపట్నం ట్రాన్స్‌కో ఏఈ వెంకన్న వివరణ ఇస్తూ ఘటన జరిగిన ప్రదేశంలో ఉన్న నాలుగు ట్రాన్స్‌ఫార్మర్లు బాగానే ఉన్నాయని, అగ్ని ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉందని పేర్కొన్నారు. పంటను రక్షించేందుకు దాసరి చిన్న దుర్గారావు, దాసరి పెద్ద దుర్గారావులకు మంటలార్పే ప్రయత్నంలో గాయాలయ్యాయి. బాధిత రైతులకు టీడీపీ మండల అధ్యక్షుడు రామినేని రాజశేఖర్ (రాజ), టీడీపీ నేత రెంటపల్లి వెంకటేశ్వరరావులు సంఘీభావం తెలిపారు. మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ దృష్టికి విషయాన్ని రైతులు తీసుకెళ్లగా న్యాయం చేయిస్తామని చెప్పారన్నారు.

లోక్ అదాలత్‌ను విజయవంతం చేయండి

» కృష్ణా జిల్లా ప్రధాన న్యాయమూర్తి గోపి



మచిలీపట్నం, ఏప్రిల్ 24(ఆంధ్రజ్యోతి) : జిల్లాలోని అన్ని కోర్టుల్లో మే10న నిర్వహించే జాతీయ లోక్‌అదాలత్‌ను విజయవంతం చేయాలని జిల్లా ప్రధానన్యాయమూర్తి జి.గోపి అన్నారు. జిల్లాకోర్టు న్యాయసేవాధికార సదన్‌లో గురువారం వివిధ శాఖల అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. జిల్లా లోక్‌అదాలత్ కార్యక్రమంలో అధికంగా కేసులు పరిష్కారమయ్యేలా, జిల్లా ప్రథమస్థానంలో నిలిచేలా అన్ని విభాగాల అధికారులు సహకరించాలని ఆయన కోరారు. పోలీస్‌స్టేషన్ల వారీగా సర్కిల్ కమిటీలను ఏర్పాటుచేసి అధికసంఖ్యలో కేసులు పరిష్కారమయ్యేలా చూడాలన్నారు. కార్యక్రమంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కేవీ రామకృష్ణయ్య, న్యాయమూర్తులు పాండురంగారెడ్డి, సుజాత, ఏఎస్పీ వీవీ నాయుడు, కేఆర్‌సీసీ డెప్యూటీ కలెక్టర్ శ్రీదేవి, మచిలీపట్నం డీఎస్పీ సీహెచ్ రాజా వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

సాంకేతికతను మారణహోమానికి వినియోగించడం శోచనీయం

» మంత్రి పార్థసారథి

అమరావతి, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి) : 'నిత్యం అభివృద్ధి చెందుతున్న సాంకేతికతను యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి, అభివృద్ధికి ప్రపంచమంతా వినియోగిస్తోంది. కానీ ఉగ్రవాద సంస్థలు, కొన్ని దేశాల మద్దతుతో విధ్వంసకర మారణ హోమాన్ని సృష్టించడానికి వినియోగించడం శోచనీయం' అని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. బుధవారం అమరావతి సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 'ఆల్పైయిన్ క్వెస్ట్ అనే యాప్‌ను పాకిస్తాన్ భద్రతా దళాలు రూపొందించాయి. దానిని ఉపయోగించడంలో ఉగ్రమూకలకు శిక్షణ ఇచ్చాయి. ఆ యాప్‌ను ఉపయోగించి కశ్మీర్‌లో అలజడి సృష్టించడానికి ప్రయత్నించడం దారుణం. అక్కడ మళ్లీ పర్యాటకం అభివృద్ధి చెందుతోంది. పరిస్థితి మారి శాంతియుత వాతావరణం నెలకొంటోంది. దీనిని భగ్నం చేయడానికి అలజడి సృష్టించారు. ప్రధాని మోదీ నాయకత్వంలో ఉగ్రదాడిని సమర్థవంతంగా ఎదుర్కొంటాం. రాజకీయాలకు అతీతంగా ప్రధానికి, కేంద్రం తీసుకొనే చర్యలకు మద్దతు ఇవ్వాలి. సీఎం చంద్రబాబు కేంద్ర ప్రభుత్వానికి అండగా ఉంటామని చెప్పారు. అన్ని మతాలను సమానంగా గౌరవించాలనేది రాష్ట్ర ప్రభుత్వ విధానం. అందరి హక్కులను కాపాడడానికే మా ప్రభుత్వం పని చేస్తుంది. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి' అని మంత్రి కోరారు.

దివ్యాంగులకు ప్రభుత్వం అండ: మంత్రి డోలా

అమరావతి, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి) : ఓపెన్ పదో తరగతి పరీక్ష ఫలితాల్లో 500కు 345 మార్కులు సాధించిన పశ్చిమగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం అన్నదేవరపేటకు చెందిన దివ్యాంగ విద్యార్థిని ఆకుల లావణ్యను రాష్ట్ర దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమశాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి అభినందించారు. ప్రతిభకు అంగవైకల్యం అడ్డుకాదని లావణ్య నిరూపించిందని గురువారం ఒక ప్రకటనలో మంత్రి పేర్కొన్నారు. లావణ్య జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని మంత్రి ఆకాంక్షించారు. దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఉచితంగా ల్యాప్ ట్యాప్‌లు ఇస్తున్నామని తెలిపారు. ఇతర ప్రాంతాల్లో చదువుతున్న దివ్యాంగ విద్యార్థులకు పించన్ నేరుగా వారి ఖాతాల్లోనే జమ చేస్తున్నామన్నారు. దివ్యాంగుల కోసం విశాఖలో రూ.200 కోట్లతో స్పోర్ట్స్ సిటీ నిర్మిస్తున్నామని తెలిపారు. దివ్యాంగులకు కూటమి ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందన్నారు.

ఫార్మసీ భవనాలను త్వరగా పూర్తి చేయాలి

మచిలీపట్నం టౌన్, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి) : నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ ఫార్మసీ కళాశాల భవనాలను త్వరితగతిన నిర్మించాలని కృష్ణా వర్సిటీ వీసీ కూన రాంజీ అన్నారు. రూ. 10 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న ఫార్మసీ కళాశాల భవనాలను కూన రాంజీ గురువారం పరిశీలించారు. ఇంజనీరింగ్ సిబ్బంది, ఫార్మసీ కళాశాల అధ్యాపకులతో భవన నిర్మాణాల విషయమై చర్చించారు. ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

బ్రాయిలర్ ధరలు

అమరావతి (రూ.లలో)

బ్రాయిలర్ బర్డ్	120,129, 140
చికెన్ విత్ స్కిన్	226
చికెన్ స్కిన్‌లెస్	236

నెక్ కోడిగుడ్డు ధర (100)

విజయవాడ జోన్ రైతు ధర రూ. 420

బీజేపీలో చేరికలు



పటమట, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి): బీజేపీ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ అధ్యక్షతన తూర్పు క్రియాశీలక నాయకుడు డాక్టర్ కాకాని తరుణ్ నాయకత్వంలో 5వ డివిజన్‌కు చెందిన పురుషోత్తం తన అనుచరులతో కలిసి గురువారం బీజేపీ తీర్థం తీసుకున్నారు. వారికి శ్రీరామ్ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.

నగర అభివృద్ధికి చంద్రబాబు కృషి

ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె వెల్లడి

బెంజిసర్కిల్, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి): విజయవాడ అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని), తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. తూర్పు నియోజకవర్గం 9వ డివిజన్ జ్యోతి కన్వెన్షన్ దగ్గర ప్రగతి నగర్ ఒకటో లైన్ ప్రాంతంలో వారు పర్యటించారు. స్థానికంగా ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎస్‌వీఎస్ కల్యాణ మండపం దగ్గర



అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్న ఎంపీ కేశినేని శివనాథ్

డ్రెయినేజీ పనులకు, పటమటలంక కట్ట మీద వాటర్ పైపులైన్ పనులకు శంకుస్థాపన చేశారు. సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ 9వ డివిజన్‌లో రూ. కోటి 70లక్షలతో డ్రెయినేజీ, రోడ్లు, వాటర్ పైపులైన్ పనులకు శంకుస్థాపన చేశామని తెలిపారు. ఎమ్మెల్యే గద్దె మాట్లాడుతూ గత పది నెలల కాలంలో తూర్పులోని ఒక్కొక్క డివిజన్‌లో సుమారు రూ. 2కోట్ల వ్యయంతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్ క్రాంతిశ్రీ, రాష్ట్ర కార్యదర్శి చెన్నుపాటి గాంధీ, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు చలసాని రమణ, సూరపనేని సురేష్, యలమంచిలి దేవేంద్ర తదితరులు పాల్గొన్నారు.

ఉగ్రదాడి అమానుషం

ఆమ్‌ఆద్మీ నేత నేతి మహేశ్వరరావు

బెంజిసర్కిల్: పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేయడం అమానుషమని ఆమ్‌ఆద్మీ పార్టీ జోనల్ కో-ఆర్డినేటర్ నేతి మహేశ్వరరావు తెలిపారు. గురువారం ఆయన పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ పర్యాటక రంగంవైపు కశ్మీర్ యువత చూస్తున్న తరుణంలో పాకిస్తాన్ తీవ్రవాదులు పర్యాటకులపై దాడి చేయడాన్ని ఆయన ఖండించారు. ఇప్పుడిప్పుడే కశ్మీర్ ప్రజలు అభివృద్ధి వైపు వస్తున్న ఈ పరిస్థితుల్లో తీవ్రవాదుల దాడిని మతం కోణంలో చూపించాలన్న విధానం మంచిది కాదన్నారు. భారత్ బలం భిన్నత్వంలో ఏకత్వమని, అది సాధించాలంటే కలిసికట్టుగా అందరూ ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు.

పాలిసెట్ పరీక్షకు హాల్ టికెట్లు విడుదల

భారతీనగర్, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ, శిక్షణ బోర్డు ఆధ్వర్యంలో ఈ నెల 30న నిర్వహిస్తున్న ఏపీ పాలిసెట్ 2025 (ఆంధ్రప్రదేశ్ పాలిటెక్నిక్ కామన్‌ఎంట్రన్స్ టెస్ట్)కు హాల్ టికెట్లు విడుదల చేసినట్లు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ ఎం. విజయసారధి గురు వారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షకు హాజరవుతున్న అభ్యర్థులు తమ హాల్ టికెట్లను పాలిసెట్.ఏపీ.నిక్.ఇన్ అనే అధికార వెబ్ సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపారు.



ఎన్టీఆర్ సర్కిల్‌లో తూర్పు టీడీపీ ఆధ్వర్యంలో..



బెంజిసర్కిల్‌లో అమ్మిశెట్టి వాసు ఆధ్వర్యంలో ..



న్యాయవాదుల కొవ్వొత్తుల ర్యాలీ

పరమత సహనంతో దేశాన్ని కాపాడుకుందాం

పటమట, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి): పహల్గాం దాడులు హేయమైన చర్య అని జిల్లా పరిషత్ మాజీ చైర్ పర్సన్ గద్దె అనురాధ పేర్కొన్నారు. కశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడుల్లో మృతి చెందిన యాత్రికుల ఆత్మకు శాంతి కలగాలని గురువారం సాయంత్రం పటమట ఎన్టీఆర్ సర్కిల్‌లో తూర్పు టీడీపీ ఆధ్వర్యంలో కాగడాల ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశ భద్రత ప్రతి పౌరుడిపై ఉందన్నారు. పరమత సహనంతో దేశాన్ని కాపాడుకుందామని పిలుపునిచ్చారు. గద్దె క్రాంతికుమార్ మాట్లాడుతూ బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. జనసేన నేత అమ్మిశెట్టి వాసు మాట్లాడుతూ పాకిస్తాన్ దాడులు సిగ్గు చేటన్నారు. ఈ కార్యక్రమంలో జాస్తి సాంబశివరావు, చెన్నుపాటి గాంధీ, పొట్లూరి సాయిబాబు, నర్రా కిషోర్, షేక్ ఆశ, సాయిన బుజ్జి, తలసాని రమణ, ముని తదితరులు పాల్గొన్నారు.

ఎన్టీఆర్ సర్కిల్‌లో జరిగిన కాగడాల ప్రదర్శనలో జడ్పీ మాజీ చైర్ పర్సన్ గద్దె అనురాధ

జనసేన శాంతియుత నిరసన

బెంజిసర్కిల్: కశ్మీర్ మృతులకు సంతాపంగా జనసేన ఆధ్వర్యంలో గురువారం బెంజిసర్కిల్‌లో శాంతియుత నిరసన జరిగింది. జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి, తూర్పు నియోజకవర్గం సమన్వయకర్త అమ్మిశెట్టి వాసు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జనసేన కార్యకర్తలు, నేతలు శాంతినిరసన కార్యక్రమంలో పాల్గొని ఉగ్రదాడిలో మృతిచెందిన వారికి సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా వాసు మాట్లాడుతూ ఈ దుర్ఘటనను పార్టీలకు, కుల, మతాలకు అతీతంగా అందరూ ఖండించాలని కోరారు. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా శాంతియుత నిరసనలు తెలుపుతున్నామన్నారు. కార్యక్రమంలో పార్టీ నేతలు పోతిరెడ్డి అనిత, ఉమ్మడిశెట్టి బహదూర్, బాండ్రెడ్డి రవి, హరిప్రసాద్, కోటి, శివరామకృష్ణ, అబ్దుల్ నజీబ్, షేక్ షఫీ తదితరులు పాల్గొన్నారు.

న్యాయవాదుల కొవ్వొత్తుల ర్యాలీ

విజయవాడ లీగల్: ఉగ్రదాడిని నిరసిస్తూ బెజవాడ బార్ న్యాయవాదులు గురువారం సాయంత్రం క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బెజవాడ బార్ అధ్యక్షుడు ఏకే బాషా మాట్లాడుతూ అన్ని మతాల వారు కొలువై వున్న ప్రాంతం భారతదేశమని, ఏ మతమో తెలుసుకొని మరీ అమాయకులైన పర్యాటకులను ఉగ్రవాదులు కాల్చిచంపడాన్ని తీవ్రంగా ఖండించారు. తీవ్రవాదులను పెంచిపోషిస్తున్న పాకిస్తాన్‌కు సరైన బుద్ధిచెప్పాల్సిన అవసరం ఎంతైనా వుందన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు గంధం శ్రీనివాసరావు, కండెల వరప్రసాద్, పిళ్లా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

అగ్నిప్రమాదాల నివారణపై అవగాహన

లబ్బీపేట, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి): వీఎంసీ ఫైర్ అధికారులు నగరంలో పలు షాపింగ్ మాల్స్, రెస్టారెంట్స్, పెట్రోల్ బంక్‌లలో గురువారం తనిఖీలు చేయడంతో పాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. అగ్ని ప్రమాదం జరగకుండా తీసుకోవాల్సిన చర్యలు, ప్రమాద నిరోధక పరికరాలను ఉపయోగించే విధానం, మంటలను ఎలా అదుపుచేయాలి, ఎటువంటి పరికరాలు, విధానాలు అమలు చేయాలి, ఫైర్‌స్ప్రింకర్లు, స్మోక్ డిటెక్టర్స్ ఎక్కడెక్కడ అమర్చాలి, వాటి వలన స్మోక్ అలారం ఎలా వస్తుంది తదితర అంశాలను మాల్స్‌లోని సిబ్బందికి వివరించడంతో పాటు డెమో చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఫైర్ ఆఫీసర్ మాల్యాద్రి, స్టేషన్ ఫైర్‌ఆఫీసర్ రాజా పాల్గొన్నారు.



పెట్రోల్ బంకులో సిబ్బందికి అవగాహన కల్పిస్తున్న అధికారులు

పారిశుధ్య పనుల పరిశీలన

పారిశుధ్య నిర్వహణపై ఎటువంటి లోపాలు ఉండరాదని మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. నగరపర్యటనలో భాగంగా గురువారం వైవీ హాస్పటల్ రోడ్, ఎంజీ రోడ్, ఎయిర్‌పోర్ట్ కారిడార్, రామవరప్పాడు రింగ్ ప్రాంతాలలో పర్యటించిన ఆయన పారిశుధ్య పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో చీఫ్ ఇంజనీర్ ఆర్.శ్రీనాథ్ రెడ్డి, ఎస్ఈ ప్రాజెక్ట్ పి.సత్యకుమారి, పి.సత్యనారాయణ, ఈఈ సామ్రాజ్యం, డిప్యూటీ హార్టికల్చర్ సిబ్బంది పాల్గొన్నారు.

నేడు కరెంట్ ఉండని ప్రాంతాలు

రామలింగేశ్వరనగర్, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి): విద్యుత్ లైన్ల మరమ్మతులు, మెయింటినెన్స్ నిమిత్తం శుక్రవారం ఉదయం 8గంటల నుంచి 10.30 వరకు న్యూ బ్రిడ్జి సెక్షన్, న్యూ బ్రిడ్జి విద్యుత్ ఉపకేంద్రం, 11కేవీ పోలీస్ కాలనీ ఫీడర్ పరిధిలో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏపీసీపీడీసీఎల్ కార్యనిర్వాహక ఇంజనీర్ పి.రవీంద్రబాబు తెలిపారు. కళానగర్, పూర్ణచంద్రనగర్, ఎలిసమ్మ హోటల్ ప్రాంతం, సత్యనారాయణ నగర్, పోలీస్ కాలనీ, హెడ్ పోస్టాఫీసు, ఎస్‌బీఐ బాలాజీ నగర్, ఉదగిరి గంగయ్య వీధి, కోర వారి రోడ్డు, కొత్త ఆంజనేయ స్వామి గుడి, జీఎల్ రావు ప్లాట్స్, మహితా పబ్లిక్ స్కూల్, బాలాజీ నగర్ తదితర ప్రాంతాల్లో సరఫరా నిలిపివేయనున్నట్లు తెలిపారు.

ఇన్‌లైన్ హాకీ అండర్-19కు నలంద విద్యార్థి

గవర్నర్‌పేట, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి): పంజాబ్ రాష్ట్రం మొహాలీలో జరిగిన జాతీయ రోలర్ స్కేటింగ్ చాంపియన్‌షిప్ పోటీలలో రాష్ట్రం నుంచి ఇండియన్ టీమ్‌కు ఎంపికైన నలంద విద్యానికేతన్ విద్యార్థి కామినేని కార్తీక్‌ను గురువారం ప్రిన్సిపాల్ మాదల పద్మజ అభినందించారు. ఇండియన్ రోలర్ స్కేటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యాన దక్షిణ కొరియా దేశంలో జూలైలో జరిగే ఇన్‌లైన్ హాకీ అండర్-19 బృందంలో నలంద విద్యార్థి కార్తీక్ చోటు దక్కించుకున్నారు. సెకండ్ ఇంటర్ డిస్ట్రిక్ట్ చాంపియన్‌షిప్ ఇన్‌లైన్ హాకీ సబ్ జూనియర్స్ అండర్-14 విభాగంలో, అండర్-17 విభాగంలో ద్వితీయ, తృతీయ బహుమతులు సాధించిన విద్యార్థులను అభినందించారు. మొహాలీ నుంచి తిరిగివచ్చిన విద్యార్థులను, కోచ్ పి. ఆనంద్‌ను ప్రిన్సిపాల్ సత్కరించారు. పోటీల్లో పాల్గొన్న నలంద విద్యార్థులందరూ మెడల్స్ సాధించడం గర్వంగా ఉందన్నారు.



విద్యార్థులను అభినందిస్తున్న నలంద విద్యానికేతన్ ప్రిన్సిపాల్

బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన నిందితుడికి మూడేళ్ల జైలు

విజయవాడ లీగల్, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి) :బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కేసులో నిందితుడిపై నేరం రుజువుకావడంతో మూడేళ్ల జైలుశిక్ష, రూ.20 వేల జరిమానా విధిస్తూ పోక్సో కోర్టు న్యాయమూర్తి వి.భవానీ గురువారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం కృష్ణలంక స్టేషన్ పరిధిలో ఒక స్కూల్లో ఐదవ తరగతి చదువుతున్న బాలిక ప్రతి రోజు స్కూల్‌కు తమ్ముడితో కలిసి వెళ్లి సాయంత్రం ఇంటికి వస్తుంది. 2019 జూలై 5న పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరుకు చెందిన పాటల డేవిడ్ కుమార్ (37) బాలికను ఆమె స్నేహితుల పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు, వెంటనే బాలిక ఈ విషయాన్ని ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు చెప్పగా వారు కృష్ణలంక పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిపై పోలీసులు పోక్సో తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేసి కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. ప్రాసిక్యూషన్ తరఫున ఏపీపీ వి.కృష్ణవేణి 23 మంది సాక్షులను విచారించారు. కేసు పరిశీలించిన న్యాయమూర్తి నిందితుడిపై నేరం రుజువుకావడంతో పైవిధంగా శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు.

పరిశ్రమలు స్థాపించే స్థాయికి మహిళలు ఎదగాలి

ఏపీఎంఎస్‌ఎంఈ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుదర్శన్ బాబు



మాట్లాడుతున్న సుదర్శన్ బాబు

గుణదల, ఏప్రిల్ 24(ఆంధ్రజ్యోతి): రానున్న కాలంలో మహిళా పారిశ్రామిక వేత్తలకే ప్రాధాన్యత పెరగనుందని ఏపీఎంఎస్ఎంఈ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుదర్శన్ బాబు తెలిపారు. రామవరప్పాడు రింగ్ రోడ్డు వద్ద ఎలీప్ ఇండియా వారి ఫుడ్ ప్రాసెసింగ్ ఈడీపీ మీద శిక్షణ తరగతులను గురువారం ప్రారంభించారు. ముఖ్యఅతిథిగా హాజరైన సుదర్శన్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ ప్రాజెక్టులకు మంచి రాణింపు ఉందని తెలిపారు. అందులోనూ మహిళా ఔత్సాహికులకు మరింత ప్రోత్సాహకాలు ఉన్నాయన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న ప్రతి మహిళ ఒక పరిశ్రమ స్థాపించే స్థాయికి ఎదగాలని కోరారు. ప్రభుత్వ పరంగా ఉన్న అన్ని రకాల అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. శిక్షణ తరగతులకు 23మంది మహిళా ఔత్సాహికులు హాజరయ్యారు. ఎలీప్ రీజినల్ అధికారి సునీత, మేనేజర్ బాల పాల్గొన్నారు.

సర్టిఫికెట్స్ పంపిణీ

ఆటోనగర్, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి): ఆటోనగర్ వంద అడుగుల రోడ్డులోని మెస్సియ ఫెలోషిప్ ప్రాంగణంలో కుట్టు శిక్షణ పూర్తి చేసుకున్న 50 మంది మహిళలకు గురువారం సజ్జా జ్యోతి సర్టిఫికేట్స్‌ను అందజేశారు. ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ సజ్జా రత్నకుమార్ మాట్లాడుతూ జూన్ మూడో వారం నుంచి 17వ బ్యాచ్ ప్రారంభమవుతుందని తెలిపారు. ఆసక్తి కలిగిన వారు సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు కృష్ణవేణి, సామ్రాజ్యం, తదితరులు పాల్గొన్నారు.

ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ అశాస్త్రీయం

జేఏసీ చైర్మన్ ఉప్పులేటి దేవీప్రసాద్

భారతీనగర్, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి): ఇటీవల ఆంధ్రరాష్ట్రంలో జరిగిన ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ అశాస్త్రీయంగా ఉందని అఖిల భారత మాల సంఘాల జేఏసీ చైర్మన్ ఉప్పులేటి దేవీప్రసాద్ అన్నారు. ఆంధ్ర ప్రదేశ్‌లో చేసిన ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్‌కు వ్యతిరేకిస్తూ అఖిల భారత మాల సంఘాల జేఏసీ చైర్మన్ ఉప్పులేటి దేవిప్రసాద్ ఆధ్వర్యంలో గురునానక్ కాలనీలోని కేంద్ర ప్రధాన కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశం జరిగింది.ఈ సమావేశంలో చైర్మన్ ఉప్పులేటి దేవిప్రసాద్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ అశాస్త్రీయంగా ఉందని అన్నారు. ఈ వర్గీకరణ కేవలం రాజకీయ లబ్ధి కోసమే ముఖ్యమంత్రి చంద్రబాబు వాడుకున్నారని అన్నారు. ఈ వర్గీకరణ ద్వారా ఎస్సీలు అందరు కూడా నష్టపోతున్నారని, ముఖ్యంగా మాలలకు అన్యాయం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత మాల సంఘాల జేఏసీ వైస్‌చైర్మన్ గుర్రం రామారావు, మాజీ డీఎస్పీ రవి కుమార్, గుంటూరు నగర అధ్యక్షుడు నల్లపు నీలాంబరం, బోరగా రత్నం, విప్పర్ల విజయభాస్కర్, కనకవల్లి వినయ కుమార్, డాక్టర్ అంజయ్య తదితరులు పాల్గొన్నారు.



చెన్నైలోని పెరియార్ సైన్స్ సెంటర్‌లో విద్యార్థులు

సైన్స్‌యాత్రకు విద్యార్థులు

లబ్బీపేట, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం, సమగ్రశిక్ష ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో వివిధ వైజ్ఞానిక ప్రదర్శనల్లో ప్రతిభ కనబరిచిన 101మంది విద్యార్థులు, వారికి 10మంది గైడ్ టీచర్లతో చెన్నైకు సైన్స్‌యాత్రకు బుధవారం రాత్రి వెళ్లారు. ఈ యాత్రను డీఈవో యువి.సుబ్బారావు ప్రారంభించారు. యాత్రకు వెళ్లిన విద్యార్థుల బృందం గురువారం చెన్నైలోని పెరియార్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్‌ను, బీఎం బిర్లా ప్లానిటోరియం, ఎవల్యూషన్ పార్క్‌లను సందర్శించారు. అదేవిధంగా స్నేక్ పార్క్, మెరీనా బీచ్ లను సందర్శించారు, ఈ యాత్రలో జిల్లా సైన్స్ అధికారి మైనం హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.

డ్రెయినేజీపై మూత ఏర్పాటు

ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్



భారతీనగర్, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి): భారతీనగర్ నోహోటల్ సర్వీస్ రోడ్డు త్రివేణి మార్బుల్స్ సమీపంలో డ్రెయినేజీపై వీఎంసీ సిబ్బంది సిమెంట్ దిమ్మను ఏర్పాటు చేశారు. డ్రెయినేజీపై రక్షణగా ఏర్పాటు చేసిన సిమెంట్ దిమ్మలు డ్రెయిన్లో పడిపోయి ప్రమాదకరంగా మారిందని ఇటీవల డ్రెయినేజీపై రక్షణ ఏదీ అనే శీర్షికతో ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. ఈఈ సామ్రాజ్యం, వీఎంసీ సిబ్బందితో కలిసి గురువారం డ్రెయినేజీపై దిమ్మను ఏర్పాటు చేశారు.







అమ్మో 350..!

డొక్కు బస్సులతో ప్రయాణికులకు తప్పనితిప్పలు

- ఈ నెంబరు బస్ పైకి హైటెక్.. లోపలంతా డొల్ల
- ఆగుతూ.. ఊగుతూ.. మోగుతున్నాయ్..!
- డొక్కు బస్సుల కేరాఫ్‌గా ఇబ్రహీంపట్నం డిపో
- ప్రజాదరణ కోల్పోతున్న ఆర్టీసీ బస్సులు

'ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించండి.. సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోండి' ఈ నినాదం ఇబ్రహీంపట్నం డిపోలో తిరిగే బస్సులకు వర్తించదు. ఎందుకంటే కాలం చెల్లిన బస్సులను తిప్పుతూ రోజు రోజుకు ప్రతిష్ఠ దిగజార్చుకుంటోంది. సమస్యల సుడిగుండం నుంచి డిపో ఇప్పట్లో కోలుకునే పరిస్థితి లేదు. గత ఏడాది వచ్చిన వర్షాలకు డిపో పూర్తిగా వరద నీటిలో మునిగిపోయింది. అందులోని బస్సులు 50 వరకు పూర్తిగా నీటిలో మునిగి ఇంజన్లలో నీరు చేరడంతో చాలా బస్సులు దెబ్బతిన్నాయి. చేసేది లేక వాటినే తిప్పుతున్నారు. పైగా డిపోలో తిరిగే బస్సుల జీవిత కాలం పూర్తయింది. వాటిస్థానంలో కొత్త బస్సులు రావాల్సి ఉన్నా రాలేదు. దీంతో కాలం చెల్లిన వాటినే తిప్పుతూ ప్రయాణికుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. ఇబ్రహీంపట్నం డిపోలో తిప్పుతున్న బస్సులపై ప్రత్యేక కథనం

ఆంధ్రజ్యోతి, ఇబ్రహీంపట్నం:

కాలం చెల్లిపోయి డొక్కు డొక్కు అయిన బస్సులకు కేరాఫ్ అడ్రస్‌గా ఇబ్రహీంపట్నం మారిపోయింది. అందుకు ఈ డిపోలో తిప్పుతున్న కాలం చెల్లిన బస్సులే ప్రత్యక్ష నిదర్శనం. ముఖ్యంగా విజయవాడ - మైలవరం మధ్య తిప్పే 350 నంబరు బస్సులకు ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ ఉంది. ఈ మధ్యకాలంలో వామ్మో 350వ నెంబరు బస్సులా అని ప్రయాణికులు భయపడే పరిస్థితి నెలకొంది. ఎందుకంటే బస్సులు లేక వేరే డిపోల్లో కాలం చెల్లిన హైటెక్ బస్సులను ఇక్కడకు పంపితే వాటిని 350 సర్వీసులుగా తిప్పుతున్నారు. పేరుకే అవి హైటెక్ బస్సులు లోపలంతా డొక్కు డొక్కు. సిటింగ్ వరకు పర్వాలేదు. నిలబడేందుకు మాత్రం నానాపాట్లు పడాలి. పైగా పట్టుకునేందుకు రాడ్లుండవు. నిలబడ్డ ప్రయాణికులు సీట్లను లేదా లగేజీలు పెట్టుకునే టాప్‌ను పట్టుకొని ప్రమాదకర స్థితిలో నిలబడాల్సి వస్తోంది. దీంతో వాటిలో ప్రయాణం చేసేందుకు ప్రయాణికులు ఇష్టపడటం లేదు.

వేలసంఖ్యలో ప్రయాణికులు

మైలవరం - విజయవాడ మధ్య ఇబ్రహీంపట్నం డిపో నుంచి తిప్పే ఒక్క 350 సర్వీసుల్లోనే రోజుకు వేల సంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. ఈ సర్వీసు నుంచి పెద్ద ఎత్తున ఆదాయం వస్తోంది. అలాంటి సర్వీసులకు డొక్కు బస్సులు, కాలం చెల్లిన బస్సులు తిప్పడం తీవ్ర విమర్శలకు తావిస్తుంది. ఒకప్పుడు 350 బస్సులంటే ఎంతో క్రేజ్. ఇప్పుడు మాత్రం తిరువూరు ఆర్డినరీ నయం చార్జీ తక్కువ. పైగా 350 నంబరు బస్ కంటే ముందెళుతుందని ప్రయాణికులు ఇతర బస్సులకు మొగ్గు చూపుతున్నారు.

ఆగిపోతున్నాయి.. ఊగిపోతున్నాయి..

350వ నెంబర్ బస్సుల్లో ఒకటో ఆరో తప్ప చాలా బస్సులు ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతున్నాయి. పైగా ఒకటే కర్ణ కటోరంగా మోగిపోతున్నాయి. దీంతో ప్రయాణం నరకాన్ని తలపిస్తుందని ప్రయాణికులు వాపోతున్నారు. బస్సుల కింద జాయింట్ రాడ్ల నుంచి భరించలేని మోత వస్తోందని, బస్సు స్పీడ్ బ్రేకర్ల వద్ద దడేల్‌మని పెద్ద పెద్ద శబ్దాలు వస్తున్నాయని భయాందోళన చెందుతున్నారు. పైగా డ్రైవర్లు కూడా ఇదేం కర్మరా బాబు అనుకుంటూ బస్సులు నడేపేస్తున్నారు.



మైలవరం రూట్‌లో కొండపల్లి హెచ్‌పీ కంపెనీ వద్ద ఆగిన 350 బస్

బస్సు ఎక్కాలంటేనే భయం

బట్టపర్తి రవీంద్ర, జి.కొండూరు



మా రూట్‌లో 350 నంబరు బస్ ఎక్కాలంటే భయం. ఎక్కడాగిపోతుందో తెలియదు. పైగా భరించలేని శబ్దం. ఎప్పుడు దిగిపోదామా అనిపిస్తుంటుంది. కొత్త బస్సులు ఎప్పుడు వస్తాయో చూడాలి.

హైటెక్ బస్సులు అనవసరం

తిరుపతిరావు, గడ్డమణుగు



ఈ రూట్‌లో సిటీ బస్సులు తిప్పితే మంచిది. హైటెక్ బస్సులు సిటీ సర్వీసుగా 350కి తిప్పుతున్నారు. అందులో నిలబడాలంటే ఇబ్బందిగా ఉంది. పట్టుకునేందుకు ఏం లేకపోవడంతో సడన్ బ్రేక్ వేసినప్పుడు పిల్లలు, పెద్దలు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి మంచి బస్సులు నడపాలి.

ఆగిపోవడంతో అవస్థలు

పోతురాజు ఏసుదాసు, కొండపల్లి



బస్సులు ఎక్కడ పడితే అక్కడే ఆగిపోతున్నాయి. అర్జెంట్‌గా ఆఫీసుకు, లేదా ఇతర పనులకు వెళ్లేవారు ఈ బస్సులతో అనేక అవస్థలు పడుతున్నారు. మరో బస్సు వచ్చే వరకు అక్కడే ఉండి ఎక్కాల్సి వస్తుంది. అందులో ఖాళీ ఉండదు. ఇలా ఎక్కడ పడితే అక్కడ బస్సులు ఆగిపోవడం ఇబ్బందిగా ఉంది.



బస్సులో పట్టుకునేందుకు రాడ్స్ లేకపోడంతో సీట్లు పట్టుకొని నిల్చొన్న ప్రయాణికులు

బీసెంట్ రోడ్‌లో అనధికార వ్యాపారులను గుర్తించండి

- లైసెన్స్ లేకుండా ఎంతమంది అమ్మకాలు జరుపుతున్నారు?
- అనుమతిచ్చిన ప్రాంతాలను వ్యక్తిగతంగా పరిశీలించండి
- పూర్తి వివరాలతో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయండి
- వీఎంసీ కమిషనర్‌కు హైకోర్టు ఆదేశం
- విచారణ జూలై 16కి వాయిదా

అమరావతి, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి): విజయవాడ బీసెంట్ రోడ్డుతో పాటు నగరంలోని ఇతర రోడ్లలో వ్యాపారం చేసుకొనేందుకు ఎంతమంది వీధి వ్యాపారులకు అనుమతిచ్చారు? ఎంతమంది అనధికారికంగా వ్యాపారాలు నిర్వహిస్తున్నారో గుర్తించాలని విజయవాడ మున్సిపల్ కమిషనర్‌ను హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. వీధి వ్యాపారులు అమ్మకాలు జరుపుకొనేందుకు అనుమతిచ్చిన ప్రాంతాలను వ్యక్తిగతంగా పరిశీలించాలని కమిషనర్‌కు ఆదేశించింది. ప్రతీ జోన్‌లో ఎంతమందికి వీధివ్యాపారులకు లైసెన్స్‌లు జారీ చేశారు? రోజులో ఎన్ని గంటలు, ఏ సమయంలో వారు అమ్మకాలు జరిపేందుకు అనుమతిచ్చారు? తదితర వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని కమిషనర్‌ను ఆదేశించింది. ఈ అఫిడవిట్‌లో కార్యాచరణ ప్రణాళికను సైతం పొందుపర్చాలని ఆయనకు స్పష్టం చేసింది. విచారణను జులై 16కి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులిచ్చింది. బీసెంట్ రోడ్డు మధ్యలో, ఇరువైపుల ఆక్రమించి చట్టవిరుద్ధంగా వ్యాపారాలు నిర్వహిస్తున్న వీధి వ్యాపారులు, హాకర్లపై చర్యలు తీసుకొనేలా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులను ఆదేశించాలని కోరుతూ బీసెంట్ రోడ్ బిల్డింగ్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎం.వెంకట విజయప్రసాద్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. వీధి వ్యాపారుల జీవనోపాధి రక్షణ, విక్రయాల నియంత్రణ చట్టంలోని చట్టనిబంధనలు అమలు చేసేలా కార్పొరేషన్ అధికారులను ఆదేశించాలని కోరారు. పిటిషనర్ తరపు న్యాయవాది డి.హర్షవర్ధన్ వాదనలు వినిపించారు. వీధి వ్యాపారులు బీసెంట్ రోడ్డు మొత్తాన్ని ఆక్రమించారన్నారు. ఆ ప్రాంతంలో నివాసముండే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ద్విచక్రవాహనాలు, పోలీసు వాహనాలు వెళ్లేందుకు కూడా కష్టంగా మారిందన్నారు. అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్, అగ్నిమాపక వాహనం వెళ్లేందుకు అవకాశం లేదన్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. బీసెంట్ రోడ్డులో వీధి వ్యాపారుల ఆక్రమణలపై తీసిన ఫొటోలను కోర్టు ముందుంచారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కౌన్సిల్ తరఫు న్యాయవాది ఏఎస్‌సీ బోస్ వాదనలు వినిపిస్తూ నగరంలో పలుజోన్లు ఏర్పాటు చేసి వీధి వ్యాపారులకు కార్పొరేషన్ లైసెన్స్‌లు ఇచ్చిందన్నారు. గ్రీన్‌జోన్‌లో ఎవరైనా అమ్మకాలు జరుపుకోవచ్చని, అంబర్ జోన్‌లో లైసెన్స్ పొందినవారికి మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. రెడ్ జోన్‌లో వీధి వ్యాపారులకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదన్నారు. బీసెంట్ రోడ్డులో మొత్తం 150 మంది వీధి వ్యాపారులకు లైసెన్స్‌లు ఇచ్చామన్నారు. పూర్తి వివరాలతో కౌంటర్ వేస్తామన్నారు. ఈ వివరాలు పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం వీధి వ్యాపారులు అమ్మకాలు జరుపుకొనేందుకు అనుమతిచ్చిన ప్రాంతాలను వ్యక్తిగతంగా పరిశీలించాని కమిషనర్‌ను ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్ వేయాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.



జి.కొండూరు వద్ద జాతీయ రహదారిపై తెల్లవారు జామున లారీలు ఆపి డ్రైవర్లను రీఫ్రెష్ చేసేందుకు నీళ్ల బాటిల్ అందజేస్తున్న కానిస్టేబుల్

స్టాప్, వాష్, రిఫ్రెష్ అండ్ గో..!

- ప్రమాదాలను తగ్గించేందుకు ఈ విధానం ఎంతో మేలు
- ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర్ బాబు

గుణదల, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి): రోడ్డు ప్రమాదాలు కారణంగా ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. వాటి ఆపాలంటే స్టాప్, వాష్, రిఫ్రెష్ అండ్ గో విధానం పాటిస్తే సరిపోతుందని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర్ బాబు తెలిపారు. రాత్రివేళల్లో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని అందులోనూ తెల్లవారుజామున మరింత ఎక్కువగా జరుగుతున్నాయని సీపీ తెలిపారు. ఈ నేపథ్యంలో రోడ్డు ప్రమాదాలకు చెక్ పెట్టేందుకు ఎన్టీఆర్ జిల్లాలో ప్రయోగాత్మకంగా స్టాప్, వాష్, రిఫ్రెష్ అండ్ గో విధానాన్ని అమలు చేస్తున్నామన్నారు. తెల్లవారు జామున జాతీయ రహదారులపై భారీ వాహనాలను ఆపి డ్రైవర్లకు రిఫ్రెష్ అవ్వడానికి నీరందించి ముఖం కడిగించడంతో నిద్రమత్తు పోతుందన్నారు. తెల్లవారు జామున నిద్రమత్తులో ఉండి చాలామంది డ్రైవర్లు రోడ్డు ప్రమాదాలకు కారకులవుతున్నారన్నారు. తెల్లవారు జామున 3 నుంచి 5 గంటల సమయంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. అందుకే జాతీయ రహదారులపై ప్రయోగాత్మకంగా గురువారం నుంచి ఈ విధానాన్ని ప్రారంభించినట్టు ఆయన తెలిపారు.

టూరిజం ప్యాకేజీలపై

అవగాహన కల్పించాలి

- కరపత్రాలను ఆకర్షణీయంగా రూపొందించండి
- గైడ్ల నియామకం, శిక్షణపై ప్రత్యేక దృష్టిపెట్టండి
- కలెక్టర్ లక్ష్మీశ



అధికారులతో సమావేశమైన కలెక్టర్ లక్ష్మీశ

కలెక్టరేట్, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి): ఎన్టీఆర్ జిల్లాను పర్యాటక హబ్‌గా తీర్చిదిద్దేక్రమంలో పర్యాటకులకు మధురానుభూతి మిగిల్చేలా రూపొందించిన ప్రత్యేక ప్యాకేజీలపై పర్యాటకులకు అవగాహన కల్పించాలని, ఇందుకు సంబంధించి కరపత్రాలను ఆకర్షణీయంగా రూపొందించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో లక్ష్మీశ, టూరిజం ప్యాకేజీపై పర్యాటక, ఏపీ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీటీడీసీ) అధికారులతో పాటు వివిధ భాగస్వామ్య పక్షాలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రెండు, మూడు, నాలుగు రోజుల పర్యాటక ప్యాకేజీల వివరాలతో రూపొందించిన కరపత్రాలను పరిశీలించారు. ప్యాకేజీల కింద సందర్శనకు వీలయ్యే ప్రాంతాలు, ప్యాకేజీల ధరలు పర్యాటలకు కల్పించే సౌకర్యాలతో రూపొందించిన కరపత్రాల్లో చేయాల్సిన మార్పుచేర్పులపై అధికారులకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ హోటళ్లు, ట్రావెల్ తదితర విభాగాల అసోసియేషన్లతో పాటు వివిధ భాగస్వామ్య పక్షాలతో పలు దఫాల్లో సమావేశాలు నిర్వహించి రూపొందించిన పర్యాటక ప్యాకేజీలపై విస్తృత స్థాయిలో ప్రచారం చేయాలన్నారు. ఇందుకు అవసరమైన ప్రచార సామగ్రిని సిద్ధం చేయాలన్నారు. చారిత్రక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక పర్యాటక ప్రదేశాల విశిష్టతను పర్యాటకులకు వివరించేందుకు వీలుగా గైడ్లను గుర్తించాలని, వారికి శిక్షణ తరగతులు నిర్వహించాలని కలెక్టర్ లక్ష్మీశ సూచించారు. జిల్లా పర్యాటక అధికారి ఏ శిల్ప, ఏపీటీడీసీ-సీఆర్‌వో సుహాసిని పాల్గొన్నారు.



విద్యార్థులకు కలెక్టర్ సత్కారం

కలెక్టరేట్, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి): టెన్త్ పరీక్షల్లో జిల్లాలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలోని విద్యార్థులను, తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను గురువారం కలెక్టర్ లక్ష్మీశ కలెక్టర్ కార్యాలయంలో సత్కరించారు. వీరిలో మైలవరం జడ్పీ స్కూల్‌కు చెందిన పసుపులేటి నందిని (593), విజయవాడలోని ఎస్‌టీబీ హైస్కూల్‌కు చెందిన జీ సాయిచరణ్ (593), ఏకేటీపీ మున్సిపల్ హైస్కూల్‌కు చెందిన కే ప్రణీత్‌కుమార్ (592), నవోదయ హైస్కూల్‌కు చెందిన కొల్లి స్వాతి (598) ఉన్నారు. జిల్లా విద్యాశాఖాధికారి యూవీ సుబ్బారావు పాల్గొన్నారు.

అన్న చేతిలో తమ్ముడు హతం

వత్సవాయి, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి): తమ్ముడిపై అన్న దాడి చేయడంతో తమ్ముడు మృతి చెందిన ఘటన కాకరవాయి గ్రామంలో జరిగింది. బెజ్జం ముక్కంటి - భాగ్యమ్మకు ముగ్గురు కుమారులు, నలుగురు కుమార్తెలు. పెద్ద కుమారుడు శ్రీనివాసరావు గతంలోనే చనిపోయాడు. రెండో కుమారుడు కొండ, చివరి కుమారుడు అర్జునుడు. వీరు పక్కపక్క పోర్షన్లలో నివాసం ఉంటున్నారు. వీరిమధ్య తరచూ వివాదాలు జరుగుతున్నాయి. బుధవారం రాత్రి కూడా కొండ, అర్జున్ మధ్య వివాదం చోటు చేసుకోవడంతో తమ్ముడు అర్జున్‌పై అన్న కొండ క్రికెట్ స్టంప్‌తో కొట్టాడు. తీవ్రంగా గాయపడిన అర్జున్ (28)ను బంధువులు జగ్గయ్యపేటకు తరలించారు. మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలిస్తుంగా మార్గమధ్యలో మృతి చెందాడు. అర్జున్ సోదరి కె.రాణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు వత్సవాయి పోలీసులు తెలిపారు.

యాంటీ నార్కోటిక్, ఈగల్ టీం

బృందాల విస్తృత తనిఖీలు

ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి): ఎన్టీఆర్ జిల్లాలో శాంతి భద్రతలు పరిరక్షణ చర్యల్లో భాగంగా విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు ఆదేశాల మేరకు ఏసీపీలు ఎస్.కిరణ్‌కుమార్, కె.లతాకుమారి పర్యవేక్షణలో యాంటీ నార్కోటిక్, ఈగల్ టీమ్స్ బుధవారం రాత్రి నగరంలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో మొత్తం 45 మంది అనుమానిత వ్యక్తులను గుర్తించి వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఓపెన్ ప్రదేశాల్లో మద్యం సేవించిన 40 మందిని అదుపులోకి తీసుకొని సంబంధిత పోలీస్‌స్టేషన్లకు అప్పగించారు. లేడీస్ హాస్టల్స్ సమీపంలో పటిష్ఠ నిఘా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ చట్ట వ్యతిరేకంగా మద్యం, గంజాయి ఇతర వస్తువుల రవాణాను నియంత్రించడమే తనిఖీల ముఖ్యోద్దేశమన్నారు.

పాకిస్తాన్‌కు తగిన గుణపాఠం చెప్పాలి

- రాష్ట్ర మైనార్టీ శాఖ మంత్రి ఎండీ ఫరూక్
- విజయవాడ నగరంలో కొవ్వొత్తుల ప్రదర్శన, పాకిస్తాన్ దిష్టిబొమ్మ దహనం

విజయవాడ/మొగల్రాజపురం, ఏప్రిల్ 24, (ఆంధ్రజ్యోతి): భారతదేశంపై ఏదో ఒక విధంగా దాడులు చేస్తూ అమాయకుల ప్రాణాలు తీస్తున్న ముష్కరులకు, వారికి అండగా ఉంటున్న పాకిస్తాన్‌కు గుణపాఠం చెప్పి పహల్గావ్ మృతులకు న్యాయం చేయాలని రాష్ట్ర మైనార్టీ, న్యాయశాఖ మంత్రి ఎండీ ఫరూఖ్ కోరారు. పహల్గావ్‌లో జరిగిన మారణకాండలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మశాంతి కోసం, ముష్కరుల దాడికి నిరసనగా మైనార్టీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో బుధవారం మొగల్రాజపురం మదర్ థెరిసా జంక్షన్‌లో కొవ్వొత్తుల ప్రదర్శన, పాకిస్తాన్ దిష్టిబొమ్మ దగ్ధం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ దాయాది దేశమైన పాకిస్తాన్ రచించిన విద్వేషపూరిత వ్యూహంలో అమాయకులైన భారత ముస్లింలు పావులుగా మారొద్దని కోరారు. మైనార్టీ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు ఎండీ ఫారూక్ షుబ్లీ మాట్లాడుతూ అత్యంత దారుణమైన పహల్గావ్ సంఘటనను కులమతాలకు అతీతంగా ముక్తకంఠంగా ఖండిస్తున్నామన్నారు. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రమూకలపై భారత ప్రభుత్వం ప్రతీకార చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈఘటనలో కాల్చింది ఒక ముస్లిం, కాపాడేందుకు ప్రయత్నించి ప్రాణాలర్పించింది కూడా ఒక ముస్లిమేనని అన్నారు. అనంతరం పాకిస్తాన్ డౌన్‌డౌన్ అంటూ నినాదాలతో ర్యాలీ నిర్వహించిన అనంతరం పాకిస్తాన్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ నిరసన ప్రదర్శనలో మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర నేతలు మౌలానా హుస్సేన్, హైకోర్టు సీనియర్ న్యాయవాది ఎండీ సలీంపాషా, మెయిన్ పాల్గొన్నారు.



పాకిస్తాన్ దిష్టిబొమ్మను దహనం చేస్తున్న మంత్రి ఫరూక్, షుబ్లీ, తదితరులు



గన్నవరం విమానాశ్రయంలో చిరంజీవిని గజమాలతో సత్కరిస్తున్న జనసేన నేత చలమలశెట్టి రమేష్‌బాబు

ప్రముఖ సినీనటుడు చిరంజీవికి ఘనస్వాగతం

గన్నవరం, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ సినీనటుడు చిరంజీవికి గన్నవరం విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. విజయవాడ ఎస్ఎస్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగే మంత్రి నారాయణ కుమార్తె శరణి రచించిన మైండ్సెట్ షిఫ్ట్ పుస్తకావిష్కరణలో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి గురువారం చేరారు. జనసేన నేత చలమలశెట్టి రమేష్ బాబు గజమాలతో సత్కరించి స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గాన విజయవాడ వెళ్లారు.

జూన్ నుంచి ఎరువుల

డీలర్లకు కొత్త లైసెన్స్ విధానం

అమరావతి, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఎరువులు, విత్తనాల క్రయ విక్రయాల లైసెన్స్‌ల విధానంలో మార్పులు చేసినట్టు వ్యవసాయశాఖ డైరెక్టర్ డిల్లీరావు తెలిపారు. 2021 నుంచి అమలులో ఉన్న ఈ-ఆఫీస్ విధానం వచ్చే నెలతో రద్దు కానున్నట్టు చెప్పారు. వచ్చే జూన్ నుంచి ఆన్‌లైన్ లైసెన్స్ మేనేజ్‌మెంట్ సిస్టమ్(ఓఎల్ఎంఎస్) ప్రారంభమౌతుందన్నారు. ప్రస్తుత లైసెన్స్‌ల వివరాలను ఈ నెలాఖరులోపు కొత్త విధానంలో నమోదు చేయాలని బుధవారం జిల్లా వ్యవసాయ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆదేశించారు.

జూనియర్ కాలేజీల్లో గెస్ట్ ఫ్యాకల్టీల కొనసాగింపు

అమరావతి, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో గెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్న 957 మందిని కొనసాగించేందుకు అనుమతిస్తూ పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులు జారీచేశారు. ఈ నెల 1 నుంచి వచ్చే ఏడాది మార్చి 28 వరకు వారు కొనసాగుతారని తెలిపారు. మొత్తం ఏడాదిలో ఒక నెల 8 రోజులు బ్రేక్ ఉంటుందన్నారు.

రైతు ఉత్పత్తి సంఘాల ప్రోత్సాహానికి కమిటీలు

అమరావతి, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వ పథకాల్ని సమర్థంగా అమలు చేయడానికి, రాష్ట్రంలో 10 వేల రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు ప్రోత్సాహం అందించే లక్ష్యంతో రాష్ట్ర స్థాయిలో సంప్రదింపుల కమిటీ, జిల్లా స్థాయిలో పర్యవేక్షణ కమిటీల ఏర్పాటుకు సవరించిన మార్గదర్శకాలతో ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో నాబార్డు అధికారులు సభ్య కార్యదర్శులుగా ఉండే రాష్ట్ర కమిటీకి వ్యవసాయశాఖ డైరెక్టర్, జిల్లా కమిటీకి జిల్లా వ్యవసాయ అధికారి సభ్య కార్యదర్శులుగా వ్యవహరిస్తారని తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది. రైతు ఉత్పత్తిదారుల సంఘాలను ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలతో సమానంగా చూడాలని తెలిపింది. ఎఫ్‌పీవోలకు ఎరువుల సరఫరా, ఎఫ్‌పీవోల ఉత్పత్తులకు మార్కెటింగ్, విలువ జోడింపునకు మౌలిక సదుపాయలు కల్పించనున్నట్టు పేర్కొంది.

12 మద్యం షాపులకు రీనోటిఫికేషన్

అమరావతి, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి): గతేడాది అమల్లోకి వచ్చిన మద్యం పాలసీలో మిగిలిపోయిన 12 మద్యం షాపుల వేలానికి ఎక్సైజ్ శాఖ గురువారం రీనోటిఫికేషన్ జారీ చేసింది. మే 3 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చని సూచించింది. మే 5న లాటరీ ద్వారా షాపులను కేటాయించనున్నట్టు తెలిపింది. గతంలో ప్రకటించిన మద్యం పాలసీ నిబంధనలే ఈ షాపులకూ వర్తిస్తాయి. దరఖాస్తు రుసుము రూ.2 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది.

పాలీసెట్ హాల్ టికెట్లు విడుదల

అమరావతి, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి): పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు ఈ నెల 30న నిర్వహించనున్న పాలీసెట్ హాల్ టికెట్లు విడుదల చేసినట్టు సాంకేతిక విద్యా శాఖ, శిక్షణ బోర్డు గురువారం తెలిపింది. విద్యార్థులు ఏపీ పాలీసెట్ వెబ్‌సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఓ ప్రకటనలో పేర్కొంది. హాల్ టికెట్లు కేవలం ఆన్‌లైన్‌లో మాత్రమే డౌన్‌లోడ్ చేసుకోవాలని, పోస్టు లేదా ఇతర ఆఫ్‌లైన్ మార్గాల్లో పంపబోమని స్పష్టం చేసింది. విద్యార్థులు చివరి నిమిషం వరకు వేచి చూడకుండా ముందుగానే హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించింది.

ఈవీఎం, వీవీ ప్యాట్ గోదాముకు పటిష్ఠ భద్రత: కలెక్టర్

కలెక్టరేట్, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి): ఈవీఎం, వీవీప్యాట్ గోదాముకు పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగిందని, నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ లక్ష్మీశ పోలీసు సిబ్బందిని ఆదేశించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం సాధారణ తనిఖీల్లో భాగంగా గొల్లపూడిలోని ఈవీఎం, వీవీప్యాట్ గోదామును గురువారం జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. సీసీ కెమెరాల పనితీరు, అగ్నిమాపక దళ పరికరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు గోదామును తనిఖీ చేసి సమగ్ర నివేదికను అందిస్తామన్నారు. డీఆర్‌వో ఎం.లక్ష్మీ నరసింహం, వై.రామయ్య (టీడీపీ), వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, కలెక్టరేట్ ఎలక్షన్ సెల్ సూపరింటెండెంట్ చంద్రమౌళి ఉన్నారు.

రగ్బీ క్రీడాకారులకు ప్రోత్సాహం

- కృష్ణాజిల్లా నూతన చైర్మన్ బాలకృష్ణమూర్తి

గన్నవరం ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి): రగ్బీక్రీడపై ఆసక్తిగల క్రీడాకారులను ప్రోత్సహిస్తూ అవసరమైన సహాయసహకారాలను అందజేస్తానని కృష్ణాజిల్లా రగ్బీ అసోసియేషన్ చైర్మన్‌గా నూతనంగా ఎన్నికైన మడుపల్లి బాలకృష్ణమూర్తి అన్నారు. గన్నవరంలో గురువారం నిర్వహించిన అభినందన సభలో ఆయన్ను పీడీలు ఘనంగా సత్కరించారు. రగ్బీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. తదనంతరం జరిగిన సభలో రగ్బీ క్రీడను బీ కేటగిరి నుంచి ఏ కేటగిరి మార్చిన రాష్ట్ర ప్రభుత్వానికి, అందుకు కృషి చేసిన రాష్ట్ర రగ్బీ అసోసియేషన్ అధ్యక్షుడు టీజీ భరత్, రాష్ట్ర కార్యదర్శి రామాంజనేయులుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వైస్ చైర్మన్ జొన్నలగడ్డ సుధాకర్, కార్యవర్గ సభ్యుడు వేమూరి వేణు, కమిటీ సభ్యులు, వ్యాయామోపాధ్యాయులు, పీడీలు పాల్గొన్నారు.

10, 11 డివిజన్‌లకు నీటి సరఫరాలో అంతరాయం రేపు

కార్పొరేషన్, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి) : విజయవాడ నగరపాలకసంస్థ, సర్కిల్-3 పరిధిలోని 10, 11 డివిజన్‌లలో శనివారం సాయంత్రం మంచినీటి సరఫరా ఉండదని వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పైపులైన్‌కు పంపింగ్ మరమ్మతుల కారణంగా కేపీ నగర్, ఆర్టీసీ కాలనీ, న్యూ పీఅండ్‌టీ కాలనీ, మారుతీ కాలనీ, మారుతి కో ఆపరేటివ్ కాలనీ, ఫన్ టైమ్ రోడ్డు, హైస్కూల్ రోడ్డు, రెల్లీస్ కాలనీ, పంటకాల్వ రోడ్డు, తంగెళ్లమూడి వారి వీధి, వాసవీ కాలనీ, టీచర్స్ కాలనీ, అచ్చమ్మ బజార్, పటమట, యాదవుల బజార్, జ్యోతి విద్యాలయం రోడ్డు, ఆర్టీసీ కాలనీ, భద్రయ్య నగర్, వర్క్‌మెన్ పేట, పోస్టల్ కాలనీ, ఏపీఐఐసీ కాలనీ, సీటీవో కాలనీ, గురునానక్ కాలనీ, ఎన్టీఆర్ సర్కిల్ నుంచి ఆటోనగర్ గేట్ వరకు పరిసర ప్రాంతాలలో నీటి సరఫరా నిలుపుదల చేయడం జరుగుతుందన్నారు.

దుర్గగుడిలో అన్న వితరణకు రూ.లక్ష విరాళం

ఇంద్రకీలాద్రి, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి): ఇబ్రహీంపట్నం మండలం, గుంటుపల్లికి చెందిన జి.మధు కిరణ్ తమ కుటుంబ సభ్యులతో గురువారం అమ్మవారి ఆలయానికి విచ్చేసి అన్నవితరణ నిమిత్తం అధికారులను కలిసి రూ.1,00,116లను చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా అధికారులు, దాతకు, కుటుంబ సభ్యులకు అమ్మవారి దర్శనం కల్పించారు. దర్శనానంతరం వేద పండితులు ఆశీస్సులు అందజేశారు. అనంతరం అధికారులు, అర్చకులు వారికి లడ్డూప్రసాదం, శేషవస్త్రం, అమ్మవారి చిత్రపటం అందించారు.


కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొనన ఎమ్మెల్యే బొండా ఉమా


ర్యాలీలో పాల్గొన్న న్యాయవాదులు


లెనిన్ సెంటర్‌లో సీపీఎం నాయకులు

ఉగ్రవాదంపై ఐక్యంగా పోరాడాలి

● కొవ్వొత్తుల ర్యాలీలు ● మృతులకు ఘన నివాళులు

అజిత్‌సింగ్‌నగర్, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి) : జమ్మూ కశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడిని నిరసిస్తూ గురువారం టీడీపీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వరరావు ముందుగా చనిపోయినవారి ఆత్మలకు శాంతి కలగాలని కోరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పొరుగు దేశం ఉగ్రవాదంతో భారతదేశ ప్రజానీకానికి అశాంతి కలుగ చేసి పైశాచికత్వం పొందుతోందన్నారు. కార్యక్రమంలో గొట్టుముక్కల రఘురామరాజు, నవనీతం సాంబశివరావు, ఘంటా కృష్ణమోహన్, లబ్బా వైకుంఠం, బత్తుల కొండ, పైడి శ్రీను, ఆకుల సూరి, దాసరి కనకారావు, కంచి ధనశేఖర్ పాల్గొన్నారు.

జనసేన ఆధ్వర్యంలో..

సత్యనారాయణపురం: ఉగ్రవాదుల దాడి హేయమైన చర్య అని జనసేన సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త బొలిశెట్టి వంశీకృష్ణ అన్నారు. దాడిని ఖండిస్తూ గురువారం జనసేన ఆధ్వర్యంలో సాంబమూర్తిరోడ్డు, అంబేడ్కర్ విగ్రహం వద్ద మృతులకు నివాళి అర్పించి మౌన దీక్ష చేశారు. కార్యక్రమంలో జనసేన నాయకులు దాసరి నాగరాజు, ఎల్.శ్యాంప్రసాద్, డి.నగేష్ , ఎస్.కె.ప్రసాద్, సాయి నాగు, కల్పన బి.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

న్యాయవాదుల కొవ్వొత్తుల ర్యాలీ

విజయవాడ లీగల్: బెజవాడ బార్ న్యాయవాదులు గురువారం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బెజవాడ బార్ అధ్యక్షుడు ఎ.కె.బాషా మాట్లాడుతూ తీవ్ర వాదులను పెంచి పోషిస్తున్న పాకిస్థాన్‌కు సరైన బుద్ధిచెప్పాల్సిన అవసరం ఎంతైనా వుందన్నారు. కార్యక్రమంలో గంధం శ్రీనివాస రావు, కండెల వరప్రసాద్, పిళ్లా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

సీపీఎం ఆధ్వర్యంలో..

గవర్నర్‌పేట : భారతీయులు ఉగ్రవాదంపై ఐక్యంగా పోరాడాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సీహెచ్ బాబూరావు అన్నారు. లెనిన్ సెంటర్‌లో సీపీఎం ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ లెనిన్ సెంటర్ నుంచి అలంకార్ సెంటర్ మీదుగా బీసెంట్ రోడ్డు వరకు నిర్వహించారు. ఉగ్రవాదుల చర్యలను ఖండించాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు, దోనేపూడి కాశీనాథ్, కె.శ్రీదేవి, పశ్చిమ, సెంట్రల్, తూర్పు నియోజకవర్గ సిటీ కమిటీ కార్యదర్శులు బోయ సత్తిబాబు, భూపతి రమణారావు, పి.కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

బాబా మందిరంలో..

గవర్నర్‌పేట: కశ్మీర్‌లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడికి నిరసనగా గురువారం లెనిన్ సెంటర్‌లోని ఓం శ్రీషిర్డినాగ సాయిబాబా, నాగమానసాదేవి మందిరంలో వ్యవస్థాపక అధ్యక్షుడు సుధా స్వామి ఆధ్వర్యంలో భక్తులు కొవ్వొత్తులు ర్యాలీ నిర్వహించారు. మృతుల ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షించారు.

ఖాదర్ సెంటర్‌లో..

చిట్టినగర్ : సీపీఎం ఆధ్వర్యంలో 50వ డివిజన్ ఖాదర్ సెంటర్‌లో పశ్చిమ నగర కమిటీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల నిరసన కార్యక్రమం చేపట్టారు. ఉగ్రవాదం, మతోన్మాదం నశించాలి, మానవత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో నగర కార్యదర్శి, కార్పొరేటర్ బి.సత్యబాబు, మాజీ కార్పొరేటర్ గాదె ఆదిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

శివాజీకేఫ్ సెంటర్‌లో..

సత్యనారాయణపురం: కొవ్వొత్తుల ర్యాలీని న్యాయవాది, వాసవీ క్లబ్ మాజీ అంతర్జాతీయ అధ్యక్షుడు వేముల హజరత్తయ్యగుప్తా ప్రారంభించారు. గురువారం శివాజీకేఫ్ సెంటర్‌లో ఆయన మాట్లాడుతూ దాడులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. ర్యాలీ సత్యనారాయణపురం శివాజీ కేఫ్ సెంటర్ నుంచి ఎన్నార్పీ రోడ్డు, బీఆర్‌టీఎస్ రోడ్డు, శారదాకాలేజి జంక్షన్ వరకూ సాగింది. కార్యక్రమంలో జిల్లాగవర్నర్ సాయి సునీత, మాజీ గవర్నలు రాజా, గణేష్, ప్రసాద్, రామకృష్ణ, సత్యనారాయణ, సూర్యప్రకాష్, హరిప్రసాద్ పాల్గొన్నారు.


పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న ఎంపీ కేశినేని చిన్ని, గొట్టుముక్కల రఘురామరాజు తదితరులు

టీఎన్‌టీయూసీ ఆధ్వర్యంలో మే డే

వన్‌టౌన్, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి) : టీఎన్‌టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు గొట్టుముక్కల రఘురామరాజు ఆధ్వర్యంలో మేడే పోస్టర్‌ను గురునానక్ కాలనీలోని విజయవాడ ఎంపీ కార్యాలయంలో గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రఘురామరాజు మాట్లాడుతూ మే ఒకటి సాయంత్రం మొగల్రాజపురంలోని సిద్ధార్థ హోటల్ మేనేజ్‌మెంట్ గ్రౌండ్స్‌లో జరుగుతాయన్నారు. కార్యక్రమంలో రెంటపల్లి శ్యామ్, ఆదిబాబు, నూతక్కి రాము, ఆకుల సూర్యప్రకాష్, సుంకర విష్ణుకుమార్, రామవరపు అశోక్, దాసరి కనకారావు, తదితరులు పాల్గొన్నారు.

పోస్టర్ ఆవిష్కరణ

అజిత్‌సింగ్‌నగర్ : టీడీపీ అనుబంధ సంస్థ టీఎన్‌టీయూసీ ఆధ్వర్యంలో మే డే బహిరంగ సభ పోస్టర్ ఆవిష్కరణ అజిత్‌సింగ్ నగర్‌లోని టీడీపీసెంట్రల్ కార్యాలయంలో జరిగింది. ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, టీఎన్‌టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు గొట్టుముక్కల రఘురామరాజు పోస్టర్‌ను ఆవిష్కరించారు. మొగల్రాజపురంలోని సిద్ధార్థ కాలేజీ గ్రౌండ్‌లో జరిగే సభకు కార్మికులు హాజరుకావాలని బొండా ఉమా కోరారు. టీఎన్‌టీయూసీ నేతలు శ్యామ్, ఆకుల సూర్యప్రకాష్, విష్ణుకుమార్ గరిమెళ్ల చిన్నా పాల్గొన్నారు.

సీఎం చంద్రబాబు, నారా లోకేశ్ చిత్రపటాలకు పాలాభిషేకం

వన్‌టౌన్, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం మెగా డీఎస్సీ విడుదల చేసిన సందర్భంగా తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ (టీఎన్ఎస్ఎఫ్) నాయకుడు బొర్రా దిలేష్ ఆధ్వర్యంలో గురువారం డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్, బాబూ జగ్జీవన్‌రామ్ భవన్ వద్ద సీఎం చంద్రబాబు, విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో డీఎస్సీ అభ్యర్థులు పాల్గొన్నారు.

ఇన్‌లైన్ హాకీ అండర్-19 జట్టుకు నలంద విద్యార్థి ఎంపిక

గవర్నర్‌పేట, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి): పంజాబ్ రాష్ట్రం మొహాలీలో జరిగిన జాతీయ రోలర్ స్కేటింగ్ చాంపియన్‌షిప్‌లో ఏపీ నుంచి ఇండియన్ టీమ్‌కు ఎంపికైన నలంద విద్యానికేతన్ విద్యార్థి కామినేని కార్తీక్‌ను గురువారం ప్రిన్సిపాల్ మాదల పద్మజ అభినందించారు. ఇండియన్ రోలర్ స్కేటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో దక్షిణ కొరియాలో జూలైలో జరిగే ఇన్‌లైన్ హాకీ అండర్-19 బృందంలో కార్తీక్ చోటు దక్కించుకున్నారు. ఈ సందర్భంగా కోచ్, విద్యార్థిని పలువురు అభినందించారు.

ఉడా కాలనీలో పేలిన గ్యాస్ సిలిండర్

మహిళకు తీవ్రగాయాలు

పాయకాపురం, ఏప్రిల్ 24(ఆంధ్రజ్యోతి) : పాయకాపురంలో ఓ ఇంట్లో గురువారం గ్యాస్ సిలిండర్ పేలుడు ఘటనలోమహిళ తీవ్రంగా గాయపడగా, భవనం కొంతమేర దెబ్బతింది. వివరాల ప్రకారం. ఉడా కాలనీ ఎల్ఐజీ 2లో నీరజ, తన కుమారుడితో నివాసం ఉంటున్నారు. ఉదయం నీరజ వంటగదిలోకి వెళ్లిన కొద్దిసేపటికే గ్యాస్ సిలిండర్ పెద్ద శబ్దంతో పేలింది. పేలుడు దాటికి చుట్టుపక్కలవారు భయభ్రాంతులకు గురైయ్యారు. పేలుడు, మంటల దాటికి నీరజకు తీవ్రగాయాలైయ్యాయి. ఇంట్లోని సామగ్రి చల్లాచదురైంది. ఇంటి తలుపులు సైతం ఊడి పడ్డాయి. గాయపడి మహిళను బంధువులు ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న నున్న రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద వివరాలను తెలుసుకున్నారు. గ్యాస్ లీకేజి కారణంగా ప్రమాదం సంభవించి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.

కృష్ణానదిలో పడి యువకుడి గల్లంతు

విద్యాధరపురం, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి): చేపలు పడుతూ నదిలో పడి చిట్టినగర్ ప్రాంతానికి చెందిన యువకుడు (24) గల్లంతైన సంఘటన గురువారం జరిగింది. చిట్టినగర్ రాయపరాజు వీధిలో మర్రి రమేష్ భార్య, తన ముగ్గురు సంతానంతో నివాసం ఉంటున్నాడు. రమేష్ జ్యూస్ బండి నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇతని కుమారుడు గుణశేఖర్(24) పాలిటెక్నికల్ డిప్లొమో చదివాడు. గురువారం ఉదయం 10 గంటలకు గుణశేఖర్ తన స్నేహితులతో కలిసి బయటకు వెళ్లాడు. మధ్యాహ్నం 2 గంటలకు గుణశేఖర్ స్నేహితుడు సనత్ రమేష్‌కు ఫోన్ చేసి గొల్లపూడి ఆంధ్రా హాస్పటల్ వెనుక కృష్ణానది ఒడ్డున చేపలు పడుతుండగా గుణశేఖర్ నదిలో పడిపోయాచని తెలిపాడు. ఎంత వెతికినా దొరకలేదన్నాడు. రమేష్, అతని స్నేహితులతో కలిసి అక్కడికి చేరుకుని వెతికినా కనిపించలేదు. గుణశేఖర్ తల్లి దేవి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వ్యక్తి ఆత్మహత్య

అజిత్‌సింగ్‌నగర్, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి) : ఉరివేసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన అజిత్‌సింగ్‌నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో గురువారం జరిగింది. ముత్తవరపు శ్రీనివాసరావుదావు బుచ్చయ్య కాలనీలో నివాసం ఉంటున్నాడు. బుధవారం రాత్రి ఇంట్లో ఎవరు లేని సమయంలో చున్నీతో కిటికీ రాడ్డుకు ఉరివేసుకుని మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. శ్రీనివాసరావు మృతికి ఆర్థిక ఇబ్బందులా? మరేమైనా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

కొండపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తుతెలియని మృతదేహం

రైల్వే స్టేషన్: కొండపల్లి రైల్వే స్టేషన్ సమీ పంలోని రైల్వే ట్రాక్‌పై గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని కీమ్యాన్ ఎం. బాబూ రాజేంద్ర ప్రసాద్ గుర్తించారు. విధులు నిర్వహిస్తున్న అతనికి రైల్వే ట్రాక్ పై ఓ వ్యక్తి చనిపోయి ఉన్నట్లు గుర్తించి అధికారులకు సమాచారం ఇచ్చాడు. పోలీ మృతదేహాన్ని పరిశీలించారు. ఎటువంటి ఆధారాలు లేకపోవటంతో పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కీమ్యాన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

వరికోత మిషన్ చోరీ

పాయకాపురం : గుణదలకు చెందిన మండవ వెంకటరత్తయ్యకు చెందిన కోత మిషన్ చోరీకి గురైంది. నున్న సమీపంలోని పొలంలో బుధవారం వరి కోత అనంతరం పశ్చిమ బైపాస్ వద్ద కోత యంత్రాన్ని పెట్టి ఇంటికి వెళ్లాడు. గురువారం వచ్చి చూడగా కనిపించలేదు. దాంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రత్తయ్యకు అజయ్ అనే వ్యక్తితో ఆర్థిక లావాదేవీలుండటంతో అజయ్ ఆ యంత్రాన్ని తీసుకెళ్లినట్లు తెలిసింది. పాతపాడు పొలాల్లో యంత్రాన్ని గుర్తించిన పోలీసులు దానిని స్వాధీనం చేసుకుని అజయ్‌పై కేసు నమోదు చేశారు.

బాప్టిస్ట్‌పాలెంలో మందుబాబుల ఆగడాలు

పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని స్థానికుల ఆరోపణ

వన్‌టౌన్, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి): బాప్టిస్ట్‌పాలెంలో మందుబాబుల ఆగడాలు రోజురోజుకు మితిమీరుతున్నాయి. పోలీసులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవటం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. బాప్టిస్ట్‌పాలెం డేవిడ్ వీధి, పూనూరివారి వీధి, పాల బజార్ ప్రాంతాల్లో రాత్రి వేళలో యువకులు మద్యం, గంజాయి ఇతర మత్తు పదార్థాలు తీసుకుని స్థానికులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. బుధవారం రాత్రి సుమారు 20మంది వారిలో వారు గొడవపడుతూ హడావిడి చేశారు. దీని పై 100కు ఫోన్‌చేయగా, సత్యనారాయణపురం పోలీసులు వచ్చి కొద్దిసేపు హడావిడి చేసి వెళ్లిపోయారు తప్ప ఎలాంటి చర్యలు తీసుకోలేదని స్థానికులు చెబుతున్నారు. మందుబాబుల ఆగడాలపై స్థానికులు గురువారం సీపీ ఎస్.వి.రాజశేఖర్ బాబుకు ఫిర్యాదు చేశారు. రాత్రివేళలో స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తున్న యువకుల పై చర్యలు తీసుకోవాలని కోరారు.

ఇళ్ల రిజిస్ట్రేషన్ పత్రాల పంపిణీ

అజిత్‌సింగ్‌నగర్, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి) : పాయకాపురం 63వ డివిజన్‌కు చెందిన మహిళలకు ఇళ్ల రిజిస్ట్రేషన్ పత్రాల పంపిణీ టీడీపీ సెంట్రల్ కార్యాలయంలో గురువారం జరిగింది. ఎమ్మెల్యే బొండా ఉమా ఇళ్ల రిజిస్ట్రేషన్లకు దరఖాస్తులు చేసుకున్న 10 మంది మహిళలకు రిజిస్ట్రేషన్ పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో లబ్బా వైకుంఠం, కోలా శ్రీను, మోత్కూరి ఖాసీం, బత్తుల కొండ, లబ్బా దుర్గ తదితరులు పాల్గొన్నారు.

23వ డివిజన్ కమిటీ నియామకం

గవర్నర్‌పేట : సెంట్రల్ నియోజవర్గం 23వ డివిజన్ కమిటీ నియామకం గురువారం జరిగింది. డివిజన్ ఇన్‌చార్జిగా కార్పొరేటర్ నెల్లిబండ్ల బాలస్వామి, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా చింతా దుర్గారావు, ఆలపాటి జయరామ్ (రాము)లను టీడీపీ ఎన్నికల కమిటీ ప్రకటించింది. సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులను అభినందించారు. ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేలా పనిచేయాలని సభ్యులకు సూచించారు.

డ్రైన్లలో పూడిక తీత పనుల ప్రారంభం

వన్‌టౌన్: వన్‌టౌన్ సుబ్బరామయ్య వీధిలో మెయిన్ కాల్వలో పూడికతీత పను లను గురువారం ప్రారంభించారు. సుమారు రూ.ఐదు లక్షలతో వీధికి రెండువైపులా ఉన్న కాల్వలో పేరుకు పోయిన చెత్తా చెదారాలను తొలగించనున్నారు. 53వ డివిజన్ కార్పొరేటర్ మహదేవు అప్పాజీరావు పనులను ప్రారంభించి మాట్లాడుతూ, కాల్వలో స్థానికులు విచ్చ లవిడిగా వ్యర్థాలను వేయడం వల్ల కలిగే ఇబ్బందులను గమనించాలన్నారు. పారిశుధ్య సిబ్బందికి సహకరించాలన్నారు. ఏఈ శ్రీనివాసరావు, పడాల రాజేష్, రహమాన్, నల్లబిల్లి మోహన్, ముదిలి శ్రీను తదితరులు పాల్గొన్నారు.

27న విజయవాడలో బీసీల మహార్యాలీ

వన్‌టౌన్,ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి) : బీసీల కులగణన డిమాండ్‌తో ఈనెల 27 వ తేదీన మహార్యాలీని నిర్వహిస్తున్నట్లు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకరరావు చెప్పారు. విజయవాడ టిక్కిల్‌రోడ్డులోని సంఘ కార్యాలయంలో బీసీ నాయకులతో కలసి ర్యాలీకి సంబంధించిన వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, బీసీ సాధికారిత కోసం ముందుగా ప్రభుత్వాలు బీసీకులాల జనాభాను తేల్చాలన్నారు. దేశంలో సగానికి పైగా ఉన్న ఓబీసీల అభివృద్ధి చెందకుంటే అది సాధ్యం కాదన్నారు. వెనుకబడిన తరగ తులకు చెందిన వారే ఉత్పత్తి కులాలుగా ఉంటూ పారిశ్రామిక వర్గంగా దేశాభివృద్ధికి దోహదం చేస్తున్నారన్నారు. సంక్షేమం, అభివృద్ధి రెండూ సమాంతరంగా జరగాలన్నారు. ఇందిరాగాంధీ స్టేడియం వద్ద నుంచి తుమ్మలపల్లి వారి క్షేత్రయ కళాక్షేత్రం వరకు బీసీల మహార్యాలీ జరుగుతుందన్నారు.

బ్రాయిలర్ ధరలు



అమరావతి	(రూ.లలో)
బ్రాయిలర్ బర్డ్	120, 129, 140
చికెన్ విత్ స్కిన్	226
చికెన్ స్కిన్‌లెస్	236

నెక్ కోడిగుడ్డు ధర (100)

విజయవాడ జోన్ రైతు ధర రూ.420

సత్యమ్మ ఆదాయం రూ.11.87 లక్షలు



నందిగామ రూరల్, ఏప్రిల్ 24(ఆంధ్రజ్యోతి): సత్యమ్మవారికి 104 రోజులకు హుండీ ద్వారా రూ. 11,87,220ల ఆదాయం వచ్చిందని ఈవో హరిగోపీనాథ్ పేర్కొన్నారు. అంబారుపేట గ్రామంలోని అమ్మవారి ఆలయ ఆవరణలో గురువారం కానుకల లెక్కింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవదాయ శాఖ ఇన్‌స్పెక్టర్ పవన్‌కళ్యాణ్, గ్రామ నాయకులు, పరిటాల దుర్గా శివసాయి సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.

ముగిసిన బాబా వార్షిక మహోత్సవాలు



మైలవరంరూరల్, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి): తిరువూరు రోడ్డులోని సాయిబాబా మందిరంలో గత నాలుగు రోజులుగా జరుగుతున్న సాయిబాబా 31వ వార్షిక మహోత్సవాలు గురువారంతో ముగిశాయి. సాయి సంకీర్తనతో ప్రారంభమైన ఉత్సవాలు పూర్ణాహుతితో ముగిసినట్లు సాయి మందిరం అధ్యక్షులు రాయల లక్ష్మణరావు, పొట్టి ప్రభాకర్‌లు తెలిపారు. ఉత్సవాలను దిగ్విజయం చేసిన సాయి సేవాదళ్ సభ్యులకు, కమిటీ సభ్యులకు, భక్తులు ధన్యవాదాలు తెలిపారు.



ర్యాలీలో పాల్గొన్న నెట్టెం రఘురాం, ఎమ్మెల్యే రాజగోపాల్



ఇబ్రహీంపట్నంలో ఎన్టీటీపీఎస్ ఉద్యోగులు



మైలవరంలో టీడీపీ, బీజేపీ నాయకులు

ఉగ్రదాడి అమానుష చర్య

జగ్గయ్యపేట రూరల్, ఏప్రిల్ 24(ఆంధ్రజ్యోతి): ఉగ్రదాడికి నిరసనగా హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ చేశారు. ర్యాలీలో పాల్గొన్న టీడీపీ జిల్లా అధ్యక్షుడు నెట్టెం రఘురాం మాట్లాడుతూ ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో తొలగించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్, చైతన్య వేదిక సభ్యులు పాల్గొన్నారు. ●ఉగ్రదాడిని ఖండిస్తూ వైసీపీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ చేశారు. ● జనసేన పార్టీ నాయకులు ఉగ్రదాడికి నిరసనగా కొవ్వొత్తుల ర్యాలీ చేశారు. ● బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. రాత్రికి కొవ్వొత్తుల ర్యాలీ చేశారు.

మైలవరంరూరల్: పహల్గామ్‌లో పర్యాటకులపై ఉగ్రదాడి అమానుష చర్య అని టీడీపీ నాయకులు అన్నారు. గురువారం మైలవరం టీడీపీ కార్యాలయంలో ఉగ్రదాడిలో చనిపోయిన వారికి టీడీపీ నాయకులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఉగ్రదాడిని నాయకులు ఖండించారు. ఈ ఘాతుకానికి పాల్పడిన వారిని తక్షణమే గుర్తించి కఠినంగా శిక్షించాలన్నారు. తెలుగుయువత అధ్యక్షుడు లంకా లితీష్, మల్లెల రాధాకృష్ణ, చారుగొండ్ల ప్రసాద్, దూరు బాలకృష్ణ, షైక్ బాబూరావు, రంగా, వెంకయ్య, తదితరులు పాల్గొన్నారు.

కొవ్వొత్తుల ర్యాలీ

మైలవరంలో జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడిని ఖండిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ నిర్వహించారు. నూజివీడురోడ్డులోని వినాయకుడి గుడివద్ద నుంచి నారాయణ థియేటర్ వరకు సాగిన ఈర్యాలీలో బీజేపీ నాయకులు వెంకటేశ్వరరావు, మదర్ థెరిస్సా చారిటబుల్ ట్రస్టు అధ్యక్షురాలు కోయ సుధా, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఇబ్రహీంపట్నం: ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన యాత్రికుల ఆత్మశాంతి కోసం ఎన్టీటీపీఎస్ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు గురువారం ఎన్టీటీపీఎస్ గేటు నుంచి ఇబ్రహీంపట్నం రింగ్ వరకు శాంతి ర్యాలీ నిర్వహించారు. ఎన్టీటీపీఎస్ సీఈ నాగరాజు, ఈఈలు, డీఈలు, ఏఈలు, కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.

లక్ష్మీపురం(తిరువూరు): పాలకేంద్రం వద్ద విజయవిల్క్ యూనియన్ ఆధ్వర్యంలో పాడిరైతులు, విద్యార్థినీ విద్యార్థులు కొవ్వొత్తుల ర్యాలీ, సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాలకేంద్రం మేనేజర్ టి.సాంబ శివమూర్తి, పాలసహకార సంఘం సభ్యులు, పాల కేంద్రం సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. రాష్ట్ర టీడీపీ లీగల్‌సెల్ కార్యదర్శి కొత్తపల్లి ఆనంద్‌స్వరూప్ ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండించారు.

విస్సన్నపేట: సీపీఐ ఆధ్వర్యంలో విస్సన్నపేటలో గురువారం నిరసన చేపట్టారు. ఈకార్యక్రమంలో మండల కార్యదర్శి త్యాగరాజు, ఎం.వెంకటేశ్వరరావు, పి.నాగేశ్వరరావు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

ముగిసిన బ్రహ్మోత్సవాలు



సత్యనారాయణ స్వామి వ్రతం

నందిగామ రూరల్, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి): పల్లగిరి గట్టుపై ఉన్న కల్యాణ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు గురువారంతో ముగిశాయి. ముందుగా స్వామిని ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజలు, పుష్పార్చన నిర్వహించారు. అనంతరం పలువురు దంపతులు పీటలపై కూర్చుని సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు. భక్తులకు అన్నదానం చేశారు. ఆలయ కమిటీ సభ్యులు కొత్త హనుమేశ్వరరావు, సూరె రామారావు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

చెన్నకేశవ స్వామి ఆలయంలో నెట్టెం పూజలు

జగ్గయ్యపేట రూరల్: బండిపాలెం గ్రామంలో ఉన్న చెన్నకేశవ స్వామి ఆలయంలో జరిగిన ధ్వజస్తంభ పునః ప్రతిష్ఠా కార్యక్రమంలో శిలా విగ్రహం, గోపుర శిఖర ప్రతిష్ఠా కార్యక్రమంలో మాజీ మంత్రి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు నెట్టెం రఘురాం పాల్గొని పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.

మహాలక్ష్మీ అమ్మవారికి ప్రత్యేక పూజలు

జగ్గయ్యపేటలోని మహాలక్ష్మీ అమ్మవారి వెండి ఆలయం పునః ప్రతిష్ఠ నిర్వహించి 16 రోజులైన సందర్భంగా గురువారం అమ్మవారికి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

వేణుగోపాలస్వామి ఆలయంలో వేలం

గంపలగూడెం: నెమలి వేణుగోపాల స్వామి ఆలయంలో తలనీలాలు, పొంగలికి గ్యాస్ సప్లయ్ తదితర వాటికి అధికారులు టెండర్ కమ్ వేలం పాటలు నిర్వహించారు. తలనీలాలు పోగు చేసుకునే హక్కును హైదరాబాద్‌కు చెందిన శ్రీనివాస్ ఉమెన్ ఎంటర్ ప్రైజెస్ వారు రూ.13 లక్షలకు దక్కించుకోగా, పొంగలికి గ్యాస్ సప్లయ్‌ని నెమలికి చెందిన పామర్తి వెంకట కృష్ణ దక్కించుకున్నారు. దేవస్థానం వ్యవసాయ భూమికి నిర్వహించిన పాటను పెద్ద పాటదారులు దక్కించుకున్నారు.. ఈ కార్యక్రమంలో దేవదాయశాఖ గన్నవరం డివిజన్ అధికారి కె.వి అనురాధ, ఆలయ చైర్మన్ కావూరి శశిరేఖ, ఆలయ అసిస్టెంట్ కమిషనర్ నేల సంధ్యలు పాల్గొన్నారు.

వేలం వాయిదా

జగ్గయ్యపేట రూరల్ : వేదాద్రి యోగానంద లక్ష్మీ నరసింహ స్వామి సంపూర్ణ హక్కు భుక్తములు కలిగిన భూములకు గురువారం పల్నాడు జిల్లా, అచ్చంపేట మండలం గింజుపల్లి గ్రామంలో నిర్వహించిన బహిరంగ కౌలు వేలం పాటలకు దరావత్ చెల్లించేందుకు ముందుకు రాకపోవటంతో వాయిదా వేసినట్టు ఈవో సురేష్‌బాబు తెలిపారు.



మైలవరంలో ఆందోళన చేస్తున్న భవన నిర్మాణ కార్మికులు

కార్మికుల సంక్షేమ బోర్డు పునఃప్రారంభించాలి

మైలవరం రూరల్, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి): భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పునః ప్రారంభించాలని సీఐటీయూ మండల కార్యదర్శి సీహెచ్ సుధాకర్ డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మికుల రాష్ట్ర ఆందోళనలో భాగంగా గురువారం మైలవరం పంచాయతీ కూడలిలో కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే సంక్షేమ బోర్డు వెంటనే పునః ప్రారంభిస్తామని, భవన నిర్మాణ కార్మికులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చిందన్నారు. మేడే రోజు బోర్డును పునః ప్రారంభించి లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరావు, జి.వెంకటేశ్వరరావు, దుర్గారావు, కోటేశ్వరరావు, వీర్రాజు, శ్రీనివాసరావు, శ్రీను, నాగ, గోపి, తదితరులు పాల్గొన్నారు.

ఎ.కొండూరు: భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. సీఐటీయూ నేత జె. వెంకటేశ్వరావు, రామారావు, చెన్నారావు, నాగరాజు, వెంకటేష్, మారయ్య పాల్గొన్నారు.

తిరువూరు: భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పునఃప్రారంభించాలని, సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని డిటీ నాగమణికి అందించారు. కార్యక్రమంలో భవననిర్మాణ కార్మికసంఘం అధ్యక్షుడు నల్లగొర్ల బద్రి, సురేష్, నాగేశ్వరరావు కార్మికులు పాల్గొన్నారు.

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

రెడ్డిగూడెం, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి): శ్రీరాంపురం గ్రామంలో స్థానిక నాయకులతో కలిసి తహసీల్దార్ జె.సుశీలా దేవి గురువారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు వారు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకొని మద్దతు ధరకు అమ్ముకోవాలని సూచించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకున్న రైతులకు 48 గంటల లోపువారి ఖాతాల్లో నగదు జమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు నాదెళ్ల చెన్న కేశవరావు, సర్పంచ్ శ్రీనివాసరావు, ఎంపీటీసీ మారయ్య, ఆర్.ఐ పుల్లయ్య, పవన్, రామారావు, పిచ్చయ్య పాల్గొన్నారు.

తక్షణం ధాన్యం కొనుగోలు చేయాలి

ఇబ్రహీంపట్నం: మూలపాడులో గత పక్షం రోజులుగా ఆరబెట్టిన ధాన్యాన్ని తక్షణం ప్రభుత్వం కొనుగోలు చేయాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటాపంచల జమలయ్య డిమాండ్ చేశారు. గురువారం ఆయన మూలపాడులోని ధాన్యం రాశులను పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఈకార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్నీడి యల్లమందారావు, బుడ్డి రమేష్, నిమ్మగడ్డ వాసు పాల్గొన్నారు.

భూసార పరీక్షలు చేయించుకోవాలి

ఎ.కొండూరు, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి) : ప్రతి రైతు తమ పంట పొలంలోని మట్టి నమూనాలను తీసి భూసార పరీక్షలు చేయించుకోవాలని ఏవో టిప్పుసుల్తాన్ తెలిపారు. మండలంలో 850 మట్టి నమూనాలు తీయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. భూసార పరీక్షల ద్వారా లోపాలు గుర్తించి పొలంకు సూక్ష్మపోషకాలు సిఫార్సు మేరకు అందజేయడం ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చునని పేర్కొన్నారు.

కారు ఢీకొని పాదచారుడికి గాయాలు

నందిగామ రూరల్, ఏప్రిల్ 24(ఆంధ్రజ్యోతి): ఐతవరంలోని 65వ నెంబరు జాతీయ రహదారిపై గురువారం గ్రామానికి చెందిన గోనేపల్లి నాగేశ్వరరావు రోడ్డు దాటుతుండగా హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు ఢీకొట్టింది. గాయపడిన వ్యక్తిని 108లో ప్రభుత్వాస్పత్రికి తరలించగా ప్రథమ చికిత్స నిర్వహించి మెరుగైన వైద్యం నిమిత్తం విజయవాడ తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

సారా విక్రేతలు బైండోవర్

ఎ.కొండూరు, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి) : నాటు సారా తయారీ, అమ్మకందారులపై బైండోవర్ కేసులు నమోదు చేసినట్టు తిరువూరు ఎక్సైజ్ సీఐ జ్యోతుల శ్రీనివాస్ తెలిపారు. మండలంలోని కుమ్మరికుంట్ల తండాకు చెందిన గుగులోతు సక్రూ, భూక్యా పార్వతి, తూర్పు మాధవరం గ్రామానికి చెందిన పాల్తియా సౌలి, ఎ.కొండూరు తండాకు చెందిన బాణావతు రాము, చీమలపాడుకు చెందిన బెజవాడ రమాదేవిలను బైండోవర్ కేసులపై తహసీల్దార్ ఎదుట హాజరుపరచ్చారు. వీరిలో బెజవాడ రమాదేవి గతంలోని బైండోవర్ కేసును ఉల్లంఘించినందున తహసీల్దార్ రూ. 10 వేలు జరిమానా విధించినట్టు సీఐ శ్రీనివాస్ తెలిపారు.

కొటికలపూడి మాజీ సర్పంచ్ మృతి



గోవిందరావు (ఫైల్‌ఫొటో)

ఇబ్రహీంపట్నం: కొటికలపూడి మాజీ సర్పంచ్ జొన్నలగడ్డ గోవిందరావు (82) అనారోగ్యంతో గురువారం కన్నుమూశారు. ఆయన 1988 నుంచి 1993 వరకు గ్రామ సర్పంచ్‌గా పని చేసి గ్రామాభివృద్ధికి విశేషంగా కృషి చేశారు. ఆయన మృతదేహాన్ని టీడీపీ మండల అధ్యక్షుడు రామినేని రాజశేఖర్, టీడీపీ నేతలు రెంటపల్లి వెంకటేశ్వరరావు, యండ్లూరి పూర్ణచంద్ర రావు, యండ్లూరి శివ, తదితరులు నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు.

మొక్కజొన్న రైతులను ఆదుకోవాలి

ఇబ్రహీంపట్నం: కొటికలపూడిలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో మొక్కజొన్న పంట కాలిపోతే దాన్ని అధికారులు తప్పుదోవ పట్టించడం దారుణమని, ప్రతి రైతుకు ఎకరానికి రూ.75 వేలు నష్టపరిహారం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి పి.వి.ఆంజనేయులు డిమాండ్ చేశారు. మొక్కజొన్న పంటను బాధిత రైతులతో కలిసి ఆయన పరిశీలించారు.

బూడిద కాలుష్యాన్ని నివారించాలని రాస్తారోకో



ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి): ఎన్టీటీపీఎస్ నుంచి వెలువడుతున్న బూడిద కాలుష్యాన్ని నివారించాలని కొండపల్లి మున్సిపాలిటీ టీడీపీ ప్రధాన కార్యదర్శి రావిపణి అన్నారు. బూడిద కాలుష్యం భరించలేక పశ్చిమ ఇబ్రహీంపట్నం పెట్రోల్ బంక్ వద్ద ప్రజలు గురువారం రాస్తారోకో చేశారు. రాస్తారోకోతో విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోయింది.

ఘనంగా జాతీయ పంచాయతీ దివస్

జి.కొండూరు, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి): జి.కొండూరుపంచాయతీ కార్యాలయంలో జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహిం చారు. కార్యాలయంలో మహాత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చిత్ర పటాలకు అధికారులు, నేతలు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈవోపీఆర్డీ కొత్త శ్రీనివాస రావు, సర్పంచ్ మండల అరుణ, పంచాయతీ కార్యదర్శి వై.బసవలింగేశ్వరరావు, కందుల విశ్వకుమార్, ఎఫ్ఏ సురేష్ పాల్గొన్నారు.

విస్సన్నపేట: లంబాడీతండాలో దారావతు బోడి పంచాయతీరాజ్ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తెల్లదేవరపల్లిలో సర్పంచ్ రాయల నాగరాణి, సురేష్ దంపతులు ఇంటింటికి తిరిగి డస్ట్ బిన్స్ పంపిణీ చేశారు. కార్యాలయంలో సర్పంచ్ సాదుపాటి నాగమల్లేశ్వరి గ్రామసభ నిర్వహించారు. ఉపసర్పంచ్ మందపాటి సత్యనారాయణ రెడ్డి, ఇన్‌చార్జ్ ఈవో డి.స్వాతి పాల్గొన్నారు.

తిరువూరు: ఆంజనేయపురంలో సర్పంచ్ మామిడి కుటుంబరావు అధ్యక్షతన జరిగిన సభలో గ్రామ సభ ముగిసిన తదుపరి గ్రామంలోని చెత్తనుంచి సంపద తయారీ కేంద్రంలో తయారైన వర్మికంపోస్టు ఎరువును కొందరు రైతులకు ఉచితంగా అందించారు.

కంచికచర్ల రూరల్: మండలంలో పంచాయతీల్లో ప్రత్యేక గ్రామ సభలు నిర్వహించారు. వాల్ ఆఫ్ గవర్నెన్స్ గ్యాలరీలు ఏర్పాటు, నా పంచాయతీ షై ఫ్రైడే స్కీమ్ కింద గ్రామ స్థాయి ప్రచారాలు నిర్వహణ, పంచాయతీ విరాసిక్ మ్యాపింగ్, 100 ఏళ్లగా వారసత్వ నిర్మాణాలు తదితర అంశాలపై గ్రామ సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని సభలో అధికారులు తెలిపారు.

పెనుగంచిప్రోలు: మండల పరిషత్ కార్యాలయంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, మహాత్మాగాంధీ చిత్రపటాలకు ఎంపీపీ మార్కపూడి గాంధీ, జడ్పీటీసీ సభ్యురాలు ఊట్ల నాగమణిలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈవోపీఆర్డీ కె.వి సుబ్బారావు, కత్తుల రామారావు పాల్గొన్నారు.

నందిగామ రూరల్: పంచాయతీ రాజ్ దినోత్సవం మొక్కుబడిగా నిర్వహించారు. పాలకులు, అధికారులు హాజరవలేదు. వైస్ ఎంపీపీ ఆకుల హనుమంతరావు, అన్నం పిచ్చయ్య మాట్లాడుతూ ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్‌లకు ప్రభుత్వం తగిన ప్రాధాన్యతనివ్వటం లేదన్నారు.

జగ్గయ్యపేట రూరల్: ఎంపీడీవో కార్యాలయంలో అంబేడ్కర్, మహాత్మాగాంధీ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.







